ఈనాడు
అమరావతి
ఎన్టీఆర్




మహిషాసురమర్దినికి కుంకుమార్చన


నృత్య నీరాజనం

విశ్వవినోదిని.. విష్ణువిలాసిని

ఇంద్రకీలాద్రి శోభాయమానమైంది. శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిదో రోజు జగన్మాత.. మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మ దర్శనంతో సకల శుభాలు చేకూరతాయనీ... ధైర్యం, స్థైర్యం, విజయం సిద్ధిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శుక్రవారం వేకువజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకూ భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.


విద్యుత్తు కాంతుల్లో హంసవాహనం

విజయదశమికి రాజరాజేశ్వరీదేవి రూపం..

ఇంద్రకీలాద్రి, చిట్టినగర్ : దసరా శరన్నవరాత్రుల్లో నేడు దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. రాజరాజేశ్వరీదేవి దివ్యదర్శనంతో జీవితం ధన్యమవుతుంది.

దర్శన వేళలు

వేకువజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు

అన్నీ ఉచిత దర్శనాలే..

విజయదశమి రోజు వీఐపీ, వీవీఐపీ, టిక్కెట్ల దర్శనాలు లేవు. అన్ని లైన్లు ఉచిత దర్శనమే.

















మద్యం దుకాణాలకు దరఖాస్తుల వరద

జిల్లాలో అత్యధికంగా 5,784

రుసుం రూపంలో రూ.115.68 కోట్ల రాబడి

తెలంగాణ సరిహద్దు మండలాల షాపులకు ఎక్కువ గిరాకీ



ఎన్టీఆర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల వివరాలివీ..

(శుక్రవారం రాత్రి 7.30 గంటల వరకు..)

నోటిఫై చేసిన మద్యం దుకాణాలు 113	వచ్చిన దరఖాస్తులు 5,784
సగటున అందిన దరఖాస్తులు 51.18	దరఖాస్తుల ద్వారా వచ్చిన రాబడి ... రూ. 115.68 కోట్లు

ఈనాడు – అమరావతి

ఎన్టీఆర్ జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. శుక్రవారం రాత్రి 7 గంటలకు గడువు ముగిసే సమయానికి రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో దరఖాస్తులు అందాయి. జిల్లా కేంద్రం విజయవాడతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మండలాల్లోని షాపులకు అత్యధిక గిరాకీ ఏర్పడింది. ఈ మండలాల్లో అంచనాలకు మించి స్పందన వచ్చింది. తెలంగాణకు చెందిన వారు కూడా ఆసక్తి చూపించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీని వల్ల ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కృష్ణా జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. సిండికేటుదే పైచేయిగా కనిపించింది. ప్రధాన ప్రాంతాల్లోనూ చాలా తక్కువ దరఖాస్తులే అందాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నం నగరంతోపాటు రెండు, మూడు మండలాలు మినహా మిగిలిన చోట్ల స్పందన నామమాత్రంగా ఉంది. అర్ధరాత్రి తర్వాత కానీ సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వచ్చిన దరఖాస్తుల నుంచి సోమవారం డ్రా తీయనున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణమండపంలో, కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో డ్రా తీసి ఎక్సైజ్ అధికారులు లైసెన్సు అందజేయనున్నారు. 16వ తేదీ నుంచి దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

సగటున షాపునకు 51.18 దరఖాస్తులు

జిల్లాలోని మొత్తం 113 దుకాణాలకు.. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయానికి 5,784 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో షాపునకు సగటున 51.18 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ, మైలవరం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, తిరువూరు ఎక్సైజ్ స్టేషన్లలో ఆఫ్‌లైన్ విధానంలోనూ దరఖాస్తు చేసుకున్నారు. భారీగా స్పందన రావడంతో ప్రభుత్వానికి ఇంతే స్థాయిలో రాబడి సమకూరింది. దరఖాస్తుల రుసుం ద్వారా రూ.115.68 కోట్లు వచ్చింది. విజయవాడ నగరంలో నోటిఫై చేసిన 39 దుకాణాలలో 9వ షాపునకు అధికంగా 57, 31వ దుకాణానికి అత్యల్పంగా 37 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా మొత్తం మీద అధికంగా వత్సవాయి మండలంలోని షాపునకు 132, అత్యల్పంగా విజయవాడ గ్రామీణ మండలంలోని 44 షాపునకు 32 వచ్చాయి.

వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో అధికం

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని దుకాణాలకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని మధిర నియోజకవర్గానికి సరిహద్దు కలిగిన ఈ ప్రాంతాల్లో షాపుల కోసం ఎక్కువ మంది పోటీపడ్డారు. వత్సవాయి మండలంలో రెండు షాపులు నోటిఫై చేయగా..96వ షాపునకు అత్యధికంగా 132, 97వ షాపునకు 120 వచ్చాయి. పెనుగంచిప్రోలు మండలంలోని నాలుగు షాపులకు కూడా ఇదే స్పందన వచ్చింది. 81వ దుకాణానికి 110 వచ్చాయి. 83, 84 దుకాణాలకు 86 మంది చొప్పున దరఖాస్తు చేశారు. కొండపల్లి పట్టణంలోని రెండు దుకాణాలకు 70 పైగా వచ్చాయి. గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం మండలాల్లోని దుకాణాలకు విపరీతంగా దరఖాస్తులు అందాయి.

కలెక్టర్ బదిలీపై ఉత్కంఠ..!

క్యాట్‌లో స్టే కోసం ప్రయత్నాలు



సృజన



హిమాన్షు శుక్లా

ఈనాడు, అమరావతి

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన బదిలీపై ఉత్కంఠ నెలకొంది. కొత్త కలెక్టర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కలెక్టర్‌గా వచ్చిన జి.సృజనను తెలంగాణ రాష్ట్రానికి డీఓపీటీ (డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 16లోగా తెలంగాణ రాష్ట్రంలో రిపోర్టు చేయాల్సి ఉంది. దీంతో కొత్త కలెక్టర్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రా క్యాడర్‌లోనే కొనసాగేందుకు ఐఏఎస్ అధికారిణి జి.సృజన ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించనున్నట్లు తెలిసింది. స్టే ఉత్తర్వులు పొందేందుకు అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

నేపథ్యం అంతా ఆంధ్రాలోనే..

2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారుల కేటాయింపులో భాగంగా సృజనను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. 2013-14 బ్యాచ్‌కు చెందిన ఆమె శాశ్వత నివాసం హైదరాబాద్‌గా ఉండటంతో ఆమెకు అక్కడ కేటాయించారు. దీనిని ఆమె వ్యతిరేకిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ బలరామయ్య కుమార్తె అయిన సృజన.. పాఠశాల విద్య కడపలో సాగింది. డిగ్రీ, ఉన్నత విద్య హైదరాబాద్‌లో అభ్యసించారు. పీహెచ్‌డీ ఎస్వీయూలో పూర్తి చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసి 2023లో ఏప్రిల్‌లో తన తండ్రి పనిచేసిన జిల్లా కర్నూలు కలెక్టర్‌గా వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే జూన్ 26న ఎన్టీఆర్ జిల్లాకు వచ్చారు. తెలంగాణకు కేటాయించడంపై శుక్రవారం సీఎం చంద్రబాబును కలిసి వివరించినట్లు తెలిసింది.

హిమాన్షు శుక్లాకు అవకాశాలు..?

ఎన్టీఆర్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టర్ సృజనకు క్యాట్‌లో స్టే రాని సమక్షంలో తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాకు చురుకైన అధికారిని నియమించాలని ఆలోచించినట్లు సమాచారం. ప్రస్తుతం హిమాన్షు సమాచార శాఖ డైరెక్టర్‌గా ఉన్నారు.

రాష్ట్ర డెఫ్ టీ20 క్రికెట్ జట్టు సారథిగా యశ్వంత్‌నాయుడు



విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: బిహార్ రాష్ట్రం పట్నాలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు జరిగే 8వ జాతీయ డెఫ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో తలపడే రాష్ట్ర జట్టుకు నగరానికి చెందిన రావూరి యశ్వంత్‌నాయుడు సారథిగా వ్యవహరిస్తాడు. జట్టులో పవన్‌కుమార్ (వైస్ కెప్టెన్), రఘు, వేణు సెలివర్, శామ్యూల్, సుబ్రహ్మణ్యం, లిఖిత్, ఎస్కే ఎండీ నాగూర్, నెహేమియా, మోహన్, సాయి కృష్ణ, లారెన్స్, భూపాల్, కె.శ్రీకాంత్ సభ్యులు కాగా.. కోచ్‌గా శ్రీనివాస్, మేనేజరుగా గోపీనాథ్ నియమితులయ్యారు. రాష్ట్ర జట్టు తొలి మ్యాచ్ తమిళనాడుతో ఈ నెల 13న తలపడనుంది.

వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ

1000 మందికి నూతన వస్త్రాల పంపిణీ



మహిళకు దుస్తులు అందిస్తున్న మార్గదర్శి మేనేజర్లు సోంపల్లి వెంకటేష్, కృష్ణమోహన్, కళాంజలి మేనేజరు వెంకటేష్



నూతన వస్త్రాల కోసం బారులు

అంబాపురం(రామవరప్పాడు), న్యూస్‌టుడే : బుడమేరు ఉగ్రరూపంలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది. విజయదశమి సందర్భంగా కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో శుక్రవారం 1000 మంది బాధితులకు 'మార్గదర్శి' ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది దసరాకు నూతన వస్త్రాలు కొనుగోలు చేసేవారమని, కానీ గత నెలలో వచ్చిన వరదలతో ఇళ్లన్నీ మునిగిపోయి ఆర్థికంగా నష్టపోయామని బాధితులు వాపోయారు. పండగ రోజున రామోజీ గ్రూప్ తరఫున తమకు వీటిని అందజేయడం ఆనందంగా ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. రామోజీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. మార్గదర్శి మేనేజర్లు వెంకటేష్, కృష్ణమోహన్, కళాంజలి మేనేజరు వెంకటేష్, ఈనాడు, మార్గదర్శి, కళాంజలి సిబ్బందితో పాటు స్థానికులు గొడ్డళ్ల చిన రామారావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఆలపాటి రాజా విజయానికి కృషి చేయాలి



మాట్లాడుతున్న నెట్టెం రఘురాం, పక్కన ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, రాజేంద్రప్రసాద్ తదితరులు

గొల్లపూడి, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యమని, ప్రతి ఒక్కరూ ఆయన విజయానికి కృషి చేయాలని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం పేర్కొన్నారు. గొల్లపూడిలోని ఓ కల్యాణమండపంలో రాజేంద్రప్రసాద్ పరిచయ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి చెందకుండా మాజీ సీఎం జగన్ అడ్డుకుంటున్నారని, అమరావతిని రాజధానిగా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి తెదేపాతో సాధ్యమన్నారు. శాసనమండలి సభ్యుడు అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాజీ సీఎం జగన్ అధోగతి పాలు చేశారని, అన్ని విధాలుగా రాష్ట్రం వెనుకబడిందన్నారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హామీని అమలు చేస్తున్నారన్నారు. మొదట పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు నాయకులు మౌనం వహించి నివాళులర్పించారు. నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, అక్కలగాంధీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అధిక వడ్డీ చెల్లించాలని వేధింపులు

ప్రజా దర్బార్‌లో మంత్రికి వినతి

తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో అధిక వడ్డీ వసూళ్లతో తీవ్రంగా నష్టపోయామని విచారించి న్యాయం చేయాలని విజయవాడకు చెందిన జక్కా వీరాస్వామి ప్రజా దర్బార్‌లో మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. స్థానికంగా ఉండే జాస్తి రమణి వద్ద నాలుగేళ్ల కిందట రూ.2లక్షలు అప్పు తీసుకున్నామని దానికి పది రూపాయల వడ్డీ అంటూ బెదిరించి ఇప్పటి వరకు రూ.7.5 లక్షలు వసూళ్లు చేశారని తెలిపారు. మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని మంత్రి లోకేశ్ వద్ద వాపోయారు.

జగన్మాత సేవలో ప్రముఖులు



ఆశీర్వచన మండపంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబం



ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రసాదం అందజేత



ఆశీర్వచన మండపంలో నటి అనన్య



పట్టువస్త్రాలు తీసుకువస్తున్న తితిదే బృందానికి స్వాగతం పలుకుతున్న ఈవో రామారావు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : దసరా వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(తెలంగాణ), సినీ నటి అనన్య నాగళ్ల వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు, వేదపండితులు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

తితిదే తరఫున పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : దసరా వేడుకలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు తితిదే తరపున పట్టు వస్త్రాలను శుక్రవారం సమర్పించారు. తితిదే ఏఈవో దొరస్వామి నేతృత్వంలో పట్టు వస్త్రాలు తీసుకువచ్చిన బృందానికి ఈవో రామారావు, వైదిక కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వైదిక కమిటీ సభ్యులు వాటిని స్వీకరించారు. విజయకీలాద్రి నుంచి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు తరపున పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించారు.



జీయర్ ట్రస్టు తరఫున పట్టువస్త్రాలు తీసుకొస్తున్న బృందం



రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఉత్సవాల పర్యవేక్షణ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్

రాష్ట్రంలో ఆలయాలు, పర్యాటకం అభివృద్ధికి చర్యలు

చిట్టినగర్, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని ఆలయాలు, పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మహిషాసురమర్దినీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం నీరభ్‌కుమార్‌ప్రసాద్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఉత్సవాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు అమ్మవారిని 8 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -125 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 254 చికెన్ స్కిన్‌లెస్ - 264.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 525 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

మెడపట్టి గెంటేశారు!

తెదేపా కార్పొరేటర్‌పై పోలీసుల జులుం

వైకాపా నాయకులకు మాత్రం రెడ్ కార్పెట్



తెదేపా కార్పొరేటరు ఉమ్మడి వెంకటేశ్వరరావును దుర్గగుడిలో నెట్టి వేస్తున్న పోలీసులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : వైకాపా నాయకులకు రెడ్ కార్పెట్ పరిచి లిఫ్టుమార్గంలో తీసుకెళ్లి దుర్గమ్మ అంతరాలయ దర్శనం చేయించిన పోలీసులు.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని బయటకు నెట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. తమ అధినేతకు అమ్మవారి చిత్రపటం ఇద్దామని స్థానిక 52వ డివిజను కార్పొరేటరు ఉమ్మడి వెంకటేశ్వరరావు దంపతులు దుర్గగుడి ప్రాంగణంలో స్వాగతం పలికే నృత్య కళాకారులతోపాటు వేచి ఉన్నారు. అదే సమయంలో అటువచ్చిన పోలీసు అధికారులు వెంకటేశ్వరరావును బయటకు వెళ్లమన్నారు. తాను స్థానిక తెదేపా కార్పొరేటర్‌నని చెప్పినా క్షేత్ర స్థాయి పోలీసులు వినిపించుకోలేదు. అక్కడి నుంచి కార్పొరేటర్‌ను మెడపట్టి గెంటినంత పని చేశారు. బలవంతంగా లాగి వెనక్కు పంపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయ్యింది. కాగా అదే రోజు వైకాపా నాయకుడు దేవినేని అవినాష్‌కు పోలీసులు రాచమర్యాదలు చేసి లిఫ్టుమార్గంలో తీసుకెళ్లి అంతరాలయం దర్శనం చేయించారు. మూలానక్షత్రం రోజున జరిగిన ఈ ఘటనలు క్షేత్రస్థాయిలో పోలీసుల సహకారం అధికార పార్టీ వారికంటే ప్రతిపక్ష వైకాపా నాయకులకే ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టం చేస్తోందని తెదేపా నాయకులు పేర్కొంటున్నారు.

పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు



లెవల్ క్రాసింగ్ గేటు దగ్గర నిందితుడు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : విజయవాడ రైల్వేస్టేషన్‌లో సంచలనం సృష్టించిన రైల్వే లోకో పైలెట్ హత్య కేసు నిందితుడు రైల్వే పోలీసులకు చిక్కాడు. గుడివాడ సెక్షన్‌లోని ఎల్‌సీ గేటు నంబరు 41 వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున లోకో పైలెట్‌ను ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేయడంతో పాటు అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడు రైల్వే పరిసరాల్లోనే తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చి అప్రమత్తం అయ్యారు. ఇతర స్టేషన్ల వారిని కూడా అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో గుడివాడ రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నట్లు బయటపడింది. నిందితుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మతిస్థిమితం లేదా నటిస్తున్నాడా అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు. నిందితుడిపై గతంలో ఏమైనా పాత కేసులు ఉన్నాయా అని వాకబు చేస్తున్నారు. ఇటీవల పక్క రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్‌లోనూ ఇదే తరహాలో ఇద్దరి వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అక్కడి నుంచి విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో నిందితుడిని రైల్వే పోలీసులు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

91.9FM Vijayawada ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈ స్టార్ మీ స్టార్	రా. 9 - రా. 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 10 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008003297

నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

☛ వి.అన్నవరం ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయని గ్రామస్థుడు నూకవరపు గోపి పంచాయతీ కార్యదర్శి నారాయణకు ఫిర్యాదు చేయగా, స్పందించిన ఆయన సిబ్బందితో వ్యర్థాలను తీయించారు.

☛ జయంతి ఎస్సీ కాలనీలోని చర్చి వీధిలో రహదారి పక్కనే స్థానికులు చెత్త వేస్తున్నారని, దుర్వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థుడు పేరం జయరాజు పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సిబ్బందితో చెత్తను తొలగింపజేశారు.

☛ చెన్నారావుపాలెం ఎంపీపీ పాఠశాల వద్ద వీధి దీపం పని చేయక రాత్రి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్థుడు పి.రామారావు విద్యుత్తు ఇన్‌ఛార్జి ఏఈ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేయగా, స్పందించిన ఆయన సిబ్బందితో వీధి దీపాన్ని మార్పించారు.

☛ అల్లూరు పాత ఎస్సీ కాలనీలో తాగు నీటి పైపు లైను పగిలి నీరు కలుషితమవుతోందని కాలనీకి చెందిన ఇశ్రాయేల్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణకిషోర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పైపులైనుకు మరమ్మతులు చేయించారు. **- వీరులపాడు, న్యూస్‌టుడే**

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యకు వినతిపత్రం అందించారు. 1963లో ప్రారంభమైన జగ్గయ్యపేట డిపో 60 ఏళ్లు పూర్తి చేసుకుందని 125 బస్సులు, 700 కార్మికులతో కళకళలాడిన డిపో నేడు దయనీయంగా ఉందని తెలిపారు. అంతరాష్ట్ర డిపోగా ఉన్న జగ్గయ్యపేటకు పూర్వ వైభవం కల్పించాలని కోరారు. కల్యాణం కృష్ణారావు, పసుపులేటి శ్రీనివాసరావు సహా నాయకులు పాల్గొన్నారు.

కుంకుమపువ్వు సాగు పరిశీలన

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వాతావరణానికి అనుకూలమైన కొత్త రకం పంటలను మన ప్రాంతంలోనూ సాగయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సూచించారు. బలుసుపాడు గ్రామానికి చెందిన రైతు నిమ్మగడ్డ రవీంద్రబాబు చేపట్టిన కుంకుమ పువ్వు సాగును ఆయన శుక్రవారం పరిశీలించారు. కశ్మీర్‌లో సాగు చేసే కుంకుమపువ్వు జూన్ నుంచి డిసెంబరు వరకు పువ్వు వస్తుందని రైతు తెలిపారు. అక్కడిలా ఉండేలా కృత్రిమ వాతావరణం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఖర్చుతో కూడుకున్న కుంకుమ పువ్వు దుంపలను కశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు, ప్రత్యేమైన ట్రైనర్లతో సాగు చేస్తున్నట్లు, డిసెంబరు కల్లా పువ్వులు రావచ్చని తెలిపారు.



సాగు వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

తాగునీటి పైపులైన్‌కు లీకులు



మరమ్మతులు చేస్తున్న కార్మికులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు పంచాయతీకి చెందిన తాగు నీటి పైపులైన్‌కు మరోసారి లీకులు ఏర్పడ్డాయి. గత నెలలో మునేరుకు వచ్చిన వరదలకు ఏటిలో ఉన్న పైపులైన్ ధ్వంసమైన విషయం తెలిసిందే. పంచాయతీ అధికారులు, సిబ్బంది నెల రోజులు శ్రమించి వాటిని సరిచేసి మంగళవారమే తాగు నీటిని విడుదల చేశారు. రెండు రోజులు గడవకముందే ఏటిలో మరోచోట పైపులైన్‌కు లీకులు ఏర్పడడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. లీకులు ఏర్పడిన పైపులైన్‌కు యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సరఫరా పునరుద్ధరిస్తామని పంచాయతీ కార్యదర్శి శ్యాంకుమార్ తెలిపారు.

ప్రకృతి కరుణిస్తుందని.. సిరులు కురిపిస్తుందని..!

వరద ప్రభావిత పొలాల్లో మళ్లీ రైతుల సాగు

చందర్లపాడు, న్యూస్‌టుడే

భారీ వర్షాలు, కృష్ణా, మునేరు, వాగులు పొంగి ప్రవహించి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. అనేక కష్టాలకోర్చి సాగు చేసిన పైర్లు ప్రకృతి వైపరీత్యానికి నామరూపాలు లేకుండా పోయాయి. మండలంలో 6449 మంది రైతులకు చెందిన 3833 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరద మిగిల్చిన గాయం నుంచి కోలుకోవడానికి అన్నదాతలు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. అదనపు పెట్టుబడి భారంగా మారినప్పటికీ పుడమి తల్లి కరుణించక పోతుందా, ప్రకృతి సహకరించక పోతుందా అనే ఆశతో సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో నష్ట పరిహారం అందించడంతో కర్షకులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. మరికొంత అప్పు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

వరదకు నష్టపోయిన పంటల వివరాలు (హెక్టార్లలో)

పంట	రైతులు	విస్తీర్ణం
వరి	1737	832
పత్తి	4300	2752
మిర్చి	331	174
పెసర	15	20
మినుము	05	10
ఇతర పంటలు	61	45



తోటరావులపాడులో మరోసారి వరి నాట్లు వేసిన పొలం

పొలాలు సిద్ధం..

పత్తి, వరి, మిర్చి తదితర పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు కుళ్లిపోయిన పైర్లను పూర్తిగా తొలగించారు. దెబ్బతిన్న పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టారు. కలుపు తీసివేయించారు. కోతకు గురైన, గండ్లు పడిన భూములను పొక్లెయిన్, కూలీలతో చదును చేయించుకున్నారు. నర్సరీల్లో నారు కొని మిర్చి మొక్కలు మరోసారి నాటించారు. పత్తి పైరు తొలగించి రబీ పంటలు వేసుకుంటున్నారు. మొక్కజొన్న రైతులు దుక్కులు దున్నించి ఉంచారు. వర్షం కురిస్తే అనుకూలమైన పైరు వేయడానికి సన్నద్ధంగా ఉన్నారు.

☛ తోటరావులపాడు, చింతలపాడు తదితర గ్రామాల్లో మునేరు వరదకు వరి పైరు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పొలాలను దమ్ము తొక్కించి సుదూర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి నారు కొని తెచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు లేని రైతులు మళ్లీ నారుమళ్లు పోసుకున్నారు. బావులు, బోర్ల కింద సాగుచేసి పంట కోల్పోయిన అన్నదాతలు రబీలో మాగాణి సాగు చేయాలని భావిస్తున్నారు.

నారు కొని నాట్లు వేయించా



పదెకరాల్లో మాగాణి సాగు చేపట్టాను. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టా. మునేరు వరదకు పైరు కొట్టుకుపోయింది. పొలాన్ని దమ్ము తొక్కించి నారు కొని ఐదెకరాల్లో మళ్లీ నాట్లు వేశాను. మరో ఐదు ఎకరాల్లో వేయాలి. నారుమడి పోసే సమయం లేక నారు కొన్నా. ఎకరాకు అదనంగా రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ప్రకృతి సహకరిస్తే మంచి దిగుబడి వస్తుంది.

- కొమ్మూరి భాస్కరరావు, రైతు, తోటరావులపాడు

శక్తి స్వరూపిణి.. ముక్తి ప్రదాయిని

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం అమ్మవార్లు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొన్ని చోట్ల చండీ హోమాలు నిర్వహించారు. కుంకుమార్చనలు చేశారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. **- న్యూస్‌టుడే బృందం**



బలుసుపాడు శ్రీగురుధామ్‌లో ....



కంచికచర్లలో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు..



గొట్టుముక్కలలో అంకమ్మతల్లి..



చందర్లపాడు : రామన్నపేటలో..



బలుసుపాడు గ్రామంలో..



పెనుగంచిప్రోలు తూర్పు బజారులో..



వత్సవాయిలో మహిషాసురమర్దినిగా..



నవాబుపేటలో..



నందిగామ శివాలయంలో..



నందిగామ శ్రీపురంలో..



దుర్గాపురంలో..



జగ్గయ్యపేట: విశ్వబ్రాహ్మణ వీధిలో..



నందిగామ మరిడీ మహాలక్ష్మి ఆలయంలో...



మునగచర్లలో నవదుర్గల వేషధారణలో బాలికలు



అనాసాగరంలో ..



ఎన్‌ఎస్‌పీ కాలనీ మండపంలో ఎమ్మెల్యే తాతయ్య



రేణుకాపరమేశ్వరి ఆలయంలో బతుకమ్మ

అమ్మవారికి బోనాల సమర్పణ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: బలుసుపాడు గ్రామంలో శ్రీకోదండరామస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి శ్రీదేవీ శరన్నవరాత్రుల్లో 9వ రోజు బోనాలు సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలందరూ మేళతాళాల నడుమ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి మండపం వద్ద ప్రతి రోజూ మహిళలు కుంకుమార్చన, బతుకమ్మ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

కంచికచర్ల, న్యూస్‌టుడే : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు ట్రాక్టర్లను కంచికచర్ల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బోనగిరి రాజు వివరాల ప్రకారం... ఇబ్రహీపట్నం మండలం దాములూరు నుంచి రెండు ట్రాక్టర్లలో కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని క్వారీ దారిలోకి ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండగా, సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట పట్టణం నాగమయ్యబజార్‌కి చెందిన గుగ్గిళ్ల శ్రీను (35) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం... పట్టణ శివారు జేఎల్ఎం టౌన్‌షిప్‌లోని నీటి ప్లాంట్‌లో ఉద్యోగం చేసే శ్రీను పని ప్రదేశంలోనే ఉరేసుకొని మృతి చెందాడు. శ్రీనుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, మృతికి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

ఎన్నాళ్లీ ట్రాఫిక్ అవస్థలు?

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే

జగ్గయ్యపేటలో ట్రాఫిక్ సమస్య దశాబ్దాలుగా వీడటం లేదు. పట్టణానికి రెండేళ్ల కిందట ప్రత్యేక ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేసినా ఇంకా పలు వీధులు, కూడళ్లలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. పురపాలక సంఘంగా ఏర్పడి 40 ఏళ్లయినా పరిష్కారం కాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.



ముందుకు కదలని వాహనాలు



జగ్గయ్యపేట నెహ్రూచౌక్‌లో పరిస్థితి ఇదీ...

సరిపోని సిబ్బంది..

ఎస్సై సహా 10 మంది సిబ్బంది ఉండాల్సిన స్టేషన్‌లో ఏడుగురు మాత్రమే ఉండడం, వారిని కూడా నెలలో 20 రోజులు ఏదో ఒక ప్రాంతానికి అదనపు విధులకు పంపించడం వల్ల కేవలం పరిమితమైన కూడళ్లలో మాత్రమే ట్రాఫిక్ నియంత్రణ జరుగుతోంది. కమలా థియేటర్ సెంటర్ నుంచి ముక్త్యాల కూడలి వరకు, బలుసుపాడు కూడలి, రాజీవ్‌చౌక్, నెహ్రూచౌక్, బంగారు కొట్ల సెంటర్, కోదాడ రోడ్డులోని పలు కూడళ్లు రోజూ ఉదయం సాయంత్రం రద్దీగా ఉంటాయి.

ఎమ్మెల్యే వాహనానికీ తప్పని తిప్పలు

ఎమ్మెల్యే వాహనానికీ నెహ్రూచౌక్‌లో ఈ ఇబ్బంది తప్పలేదు. నిషేధిత సమయాల్లో భారీ వాహనాలు రావడం, రోడ్డుమీద తిరిగే వాహనాలు నిబంధనలు పాటించకపోవడం వంటి అతిక్రమణలతో కనీసం ద్విచక్ర వాహనం కదిలే పరిస్థితి కూడా లేనంతగా రద్దీ పెరుగుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, సీసీ కెమెరా వ్యవస్థ నిర్వీర్యం కావడం, సిబ్బంది కొరత వంటి లోపాలు అధిగమిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

చర్యలు తీసుకుంటాం: ఎస్సై శ్రీనివాస్

ఉన్న సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పుడైనా పండగ సమయాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు సిబ్బంది ఇంద్రకీలాద్రి బందోబస్తులో ఉండడం ట్రాఫిక్ సమస్యకు మరో కారణమై ఉండవచ్చు. పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపడతాం.

వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా చిన్నా

జగ్గయ్యపేట: వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి చిన్నాను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ఇంటూరి చిన్నాను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తన నియామకంపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌కి, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నా పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

పేదలకు నిత్యావసర సరకులు

నందిగామ: నందిగామలో దసరా పండగ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఆరు కుటుంబాలకు శుక్రవారం మండల ఆర్యవైశ్య సంఘ నాయకుడు పారేపల్లి సాయిబాబు, రాధారాణి దంపతులు రూ.మూడు వేలు విలువ చేసే సరకులు అందజేశారు.

రక్త దానం అభినందనీయం



రక్తదాతకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: రక్తదానంలో ప్రాణదాతలుగా మారాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు. శుక్రవారం నందిగామ రజక బజారులో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని అనింధ్య దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన యువకులకు ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాలు, పండ్ల రసాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవ కమిటీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉత్సవ కమిటీ మహిళలు ఎమ్మెల్యేను సత్కరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్, మురళి, తిరుపతిరావు, రాము, వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ అమరయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి అందరం కలిసి పని చేద్దాం



రక్తదాన శిబిరం ప్రారంభంలో ఉదయభాను, రమాదేవి

నందిగామ, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై జనసేన పార్టీలో చేరినట్లు ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. నందిగామలోని వస్త్రలత కల్యాణ మండపంలో శుక్రవారం టీం పవన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తంబళ్లపల్లి రమాదేవితో కలిసి ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలో చేరాక తొలిసారి రక్తదాన శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. పవన్‌కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో రక్తం అందుబాటులో లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అందరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. రమాదేవి మాట్లాడుతూ... పవన్‌కల్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించాల్సి ఉన్నా.. వరదల వల్ల ఆగిపోయిందని, మళ్లీ ఇప్పుడు ఏర్పాటు చేస్తే.. భారీగా యువకులు హాజరై రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. జనసేన నాయకులు, పవన్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు.

మద్యం దుకాణాలు 16 దరఖాస్తులు 906

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 16 మద్యం దుకాణాలకు 906 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ బంగారురాజు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చాయని, రాత్రికి ఆన్‌లైన్‌లో ఇంకా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్టేషన్ పరిధిలోని నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాల్లో దుకాణాలకు ఆఫ్‌లైన్‌లో శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌లో కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. పెనుగంచిప్రోలు మండలంలోని ఐదు మద్యం దుకాణాలకు 437 దరఖాస్తులు రావడం విశేషం. అందులో 81 దుకాణానికి అత్యధికంగా 110 వచ్చాయి. దుకాణం నెంబరు 80కి 75, 82కి 79, 83కి 87, 84 దుకాణానికి 86 దరఖాస్తులు వచ్చాయి. చందర్లపాడు మూడు షాపులు ఉన్నాయి. అందులో 85కి 49, 86కి 52, 87కి 54 దరఖాస్తులు వచ్చాయి. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని ఆరు దుకాణాలు ఉండగా.. 72వ షాపునకు 39, 73కి 34, 74కి 35, 75కి 35, 76కి 37, 77కి 39 దరఖాస్తులు వచ్చాయి. నందిగామ గ్రామీణ మండలంలో రెండు దుకాణాలకు గాను 78కి 46, 79కి 49 వచ్చాయి. ఈనెల 16న విజయవాడలో అందరి సమక్షంలో లాటరీ పద్ధతిలో వచ్చిన దరఖాస్తుల నుంచి లైసెన్స్‌దారుడిని ఎంపిక చేస్తామని సీఐ వెల్లడించారు.

16 వరకు భాజపా సభ్యత్వాల నమోదు



మాట్లాడుతున్న తరుణ్ తదితరులు

నందిగామ, న్యూస్‌టుడే: భాజపా సభ్యత్వాల నమోదుకు ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉందని ఆ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌ఛార్జి కాకాని తరుణ్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం సభ్యత్వాల నమోదుపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందిగామ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు వేల సభ్యత్వాలు నమోదు చేసినట్లు చెప్పారు. ఇంకా ఐదు రోజులు గడువు ఉన్నందున మరో మూడు వేల సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనను దేశ వ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఫలితంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా... భాజపా ఘన విజయం సాధిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, పారదర్శక పాలన అందిస్తోందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తొర్లికొండ సీతారామయ్య, సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి పోరుగంటి నరసింహారావు, నాయకులు గుత్తా బాలకృష్ణ, గంటా వెంకట్రావు, ముక్కపాటి నరసింహారావు, కొత్త సాంబశివరావు, రావూరి రమేష్, గోనెల సత్యనారాయణ, కటుకూరి సుందరరావు, రమాదేవి, రమణ తదితరులు పాల్గొన్నారు.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది నియామకానికి సంబంధించి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని ఎంఈవో ఈఎల్‌సీ. కేశవ రావు తెలిపారు. ఎ.కొండూరు, గంపల గూడెం, రెడ్డిగూడెం మండలాల్లోని కేజీబీ వీల్లో పలు ఖాళీల భర్తీకి ప్రభుత్వం దరఖా స్తులు ఆహ్వానించినట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 85005 44088 మైలవరం: 80085 74705

స్పందనకు వందనం

కొండపల్లి గుంటక్వారీకి వెళ్లే ప్రాంతంలో వీధి లైట్లు లేకపోవడంతో ఇబ్బంది కలుగుతుందని స్థానికులు మేమున్నాం..మీకు తోడుగాకు చేసిన ఫిర్యాదును పుర అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. కొన్ని కొత్త లైట్లను ఏర్పాటు చేసి పాడైన వాటికి మరమ్మతులు నిర్వహించారు.

- న్యూస్‌టుడే, కొండపల్లి

జగన్మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని వాళ్లకు అందించారు.



ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఆలయ అధికారులు

వరద బాధితులకు చేయూత

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: మనకి చేతనైనంతలో సాయం చేయాలని డులాస్ ట్రస్ట్ సభ్యులు అన్నారు. నందిగామ డులాస్ ట్రస్ట్, చర్చి ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, దాములూరులలో వరద బాధితులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. పగిడిపల్లి దేవసహాయం, జ్ఞానవరకుమార్, పి.శ్రీను, కే.మహేష్, సీహెచ్ నాగరాజు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.



పంపిణీకి సిద్ధం చేసిన దుస్తులు, దుప్పట్లు

వింగ్స్ సంస్థ ఆధ్వర్యంలో ..


ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడికి చెందిన 200 మంది వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్ల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, గుడివాడ బాబ్జి, మల్లికార్జునరావులతోపాటు కొండపల్లి పురపాలికకు కౌన్సిలర్ పులి అరుణ, తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతుబజారులో ఘర్షణ

మైలవరం, న్యూస్‌టుడే: స్థానిక రైతుబజారులో ఓ దుకాణ నిర్వాహకుడు, ఎస్టేట్ అధికారి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకున్న ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రైతుబజారులో పవిత్ర సొసైటీ ద్వారా కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న నాగరాజుకు..ఎస్టేట్ అధికారి చిట్టిబాబు రాయితీ టమాటాల అమ్మకం నిమిత్తం 2 బాక్సులు అప్పగించారు. దానికి సంబంధించి నగదు ఇవ్వలేదంటూ గురువారం దుకాణదారుడి కాటాను తెచ్చి కార్యాలయంలో ఉంచారు. దీంతో ఆగ్రహించిన వ్యాపారి ఎస్టేట్ అధికారితో వాదనకు దిగాడు. అతడికి మరికొంత మంది బయట వ్యక్తులు తోడవడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. విషయాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మందలించగా వివాదం సద్దుమణిగింది. దీనిపై ఈవో చిట్టిబాబు మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఘర్షణ విషయం వెలుగు చూడగా, దానిపై ఈవోను వివరణ కోరితే, వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

విచక్షణారహితంగా చెట్ల నరికివేత

జి.కొండూరు, న్యూస్‌టుడే: రహదారుల వెంబడి ఏళ్ల తరబడి పెంచిన చెట్ల సంపద కొందరి అక్రమార్జనకు నాశనమైపోతోంది. ఆత్కూరు హెచ్.ముత్యాలంపాడు గ్రామాల మధ్య రహదారి వెంబడి ఉన్న తుమ్మచెట్లను హెచ్.ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అడ్తి కార్మికులు విచక్షణారహితంగా నరికి సొమ్ములు చేసుకుంటున్నారు. అదేమని వారిని ప్రశ్నించగా విద్యుత్తు తీగలకు అడ్డువచ్చాయని విద్యుత్తుశాఖ వారు నరికేయమన్నారని బదులిచ్చారు. తీగలకు అడ్డొస్తే కొమ్మలు తొలగించాలి కానీ చెట్లను పూర్తిగా తీసేయడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే మాదిరిగా జి.కొండూరు ఆత్కూరు గ్రామాల మధ్య కూడా చెట్లను నరికి రోడ్ల వెంబడి నీడ లేకుండా చేశారు. ఇలాంటి వాటిని కాపాడాల్సిన అటవి సిబ్బంది, రహదారికి సంబంధించిన ఆర్అండ్‌బీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు విస్మయానికి గురువుతున్నారు. ఇప్పటికైనా తరలిపోతున్న సహజ సంపదను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై లైన్‌మెన్ శ్రీనివాసరావును న్యూస్‌టుడే వివరణ కోరగా తీగలకు అడ్డువచ్చిన కొమ్మలు మాత్రమే తొలగించమంటే అడ్తి కార్మికులు పూర్తిగా చెట్లను తొలగించేందుకు యత్నించారని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.



హెచ్.ముత్యాలంపాడు వద్ద నరికివేస్తున్న తుమ్మచెట్టు

అంచనాల లోపాలతోనే రైతులకు నష్టం

మైలవరం, న్యూస్‌టుడే: భారీ వర్షాల అనంతరం అధికారులు చేపట్టిన పంట నష్టం అంచనాల్లో చోటుచేసుకున్న లోపాలతో అర్హులైన రైతులకు సైతం నష్టం జరిగిందని సీపీఎం మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మండల మహాసభలో పంట నష్టాలపై చర్చించామన్నారు. అధికారులు పునఃపరిశీలన చేసి.. రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. నాయకులు రమేష్‌బాబు, ఇసాక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.




మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

జి.కొండూరు: మండలంలోని చిననందిగామ సమీపంలో బుడమేరు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను జి.కొండూరు ఎస్సై సతీష్‌కుమార్ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలం గణపవరం గ్రామానికి చెందిన ఉప్పతల వెంకయ్య తన ట్రాక్టర్‌తో బుడమేరు ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఆయన తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.

కాల్వలకు 1,115 క్యూసెక్కుల సాగర్‌జలాలు

గంపలగూడెం, న్యూస్‌టుడే: ఎన్నెస్పీ రెండో జోన్ పరిధిలోని మధిర బ్రాంచి కెనాల్‌కు శుక్రవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పల బంధం నియంత్రిక నుంచి గరిష్ఠంగా 1,115 క్యూసెక్కుల సాగర్‌జలాలు విడుదలైనట్లు ఏఈ మహేష్ తెలిపారు. గంపలగూడెం మండల సరిహద్దులోని 23వ కి.మీ వద్దకు 421 క్యూసెక్కులు చేరాయి. దిగువన మేజర్ల వారీగా గంపలగూడెం 30, ఊటుకూరు 60, పెదకొమిర 25, మధిర 65, నిదానపురం 60 క్యూసెక్కుల చొప్పున సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.



మధిర బ్రాంచి కెనాల్‌లో ప్రవహిస్తున్న నీరు

16 దుకాణాలు.. రూ.16.86 కోట్ల ఆదాయం

843 దరఖాస్తులు అందజేత

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని 16 మద్యం దుకాణాలకు శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 843 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. 14వ తేదీన విజయవాడలో లాటరీ నిర్వహిస్తారన్నారు. లాటరీలో ఎంపికైన వారికి అక్కడే దుకాణం ఏర్పాటు, మద్యం అమ్మకాలకు అవసరమైన ధ్రువీకరణ, అనుమతి పత్రాలను జిల్లా అధికారులు అందజేస్తారని సీఐ వీవీవీ.సత్యనారాయణవర్మ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో ఎస్సైలు సీహెచ్. వెంకటకుమార్, వి. కృష్ణవేణి పాల్గొన్నారు. 16 మద్యం దుకాణాలకు ప్రస్తుతం అందిన దరఖాస్తుల ద్వారా రుసుం రూపంలో ప్రభుత్వానికి రూ.16.86 కోట్లు ఆదాయం లభించింది.


మద్యం దుకాణాల సమాచారం

మండలం	దుకాణాలు	దరఖాస్తులు	రుసుం (రూ.కోట్లలో)
తిరువూరు పట్టణం	4	176	3.52
తిరువూరు గ్రామీణం	2	97	1.94
గంపలగూడెం	4	262	5.24
ఎ.కొండూరు	2	137	2.74
విస్సన్నపేట	4	171	3.42
మొత్తం	16	843	16.86

మహిష మర్దిని.. మహిత వర్ధిని



పరాశక్తికి ప్రణామాంజలి



ఆది దేవతకు అభినయాంజలి



మది నిండా జగన్మాత

ఈనాడు, డిజిటల్ – అమరావతి, న్యూస్‌టుడే – ఇంద్రకీలాద్రి, చిట్టినగర్, భవానీపురం, కృష్ణలంక

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఆఖరి దశకు చేరాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు శుక్రవారం.. మహిషాసురమర్దినిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సహజ స్వరూపం ఇదే. అష్టభుజాలతో సింహవాహనంపై కూర్చుని దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి.. దేవతలు, రుషులు, మనుషులను కాపాడిన దేవతగా ఆపదలను తొలగించిన అమ్మగా మహిషాసురమర్దిని రూపంలోని దుర్గమ్మను భక్తులు కొలుస్తుంటారు. మహిషాసుర మర్దిని రూపంలోని అమ్మను దర్శించుకుంటే సకలదోషాలు తొలగిపోయి.. ధైర్యం, స్థైర్యం, విజయాలు సిద్ధిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకూ భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నేడు చివరి రోజు దసరా సందర్భంగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.

జలవిహారం రద్దు..

విజయదశమి రోజు వైభవంగా నిర్వహించే తెప్పోత్సవంలో కీలక ఘట్టమైన జలవిహారాన్ని అధికారులు రద్దు చేశారు. కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో హంస వాహనంపై నదీ విహారం సురక్షితం కాదని తేల్చారు. అందుకే.. శుక్రవారం ట్రయల్ రన్‌ను కూడా రద్దు చేశారు. ఎగువ నుంచి దాదాపు 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో జలవిహారాన్ని రద్దు చేశారు. కృష్ణా నదిలో దుర్గాఘాట్ వద్ద హంస వాహనాన్ని నిలకడగా ఉంచి.. పూజలు చేస్తారు. హంస వాహనంపై గంగ, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల త్రిలోక సంచారానికి గుర్తుగా కృష్ణా నదిలో మూడుసార్లు చేసే జల విహారం రద్దు చేశారు. శనివారం సాయంత్రం కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి కనకదుర్గానగర్ మీదుగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కృష్ణా నది వద్దకు తీసుకొస్తారు.


మహిషాసురమర్దినిగా..

విజయవాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ నిర్వహిస్తున్న సీపీ గురుప్రకాశ్ దంపతులు

నేటి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి

అంబాశాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమాపార్వతీ కాళీహైమవతీ శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ



దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ దశమి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. స్వరూపిణీ మహాత్రిపురసుందరి, శ్రీ చక్ర అధిష్ఠాన దేవత ఈ రాజరాజేశ్వరీదేవి. దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తరువాత జరుపుకొనే విజయదశమి, అపరాజితాదేవి పేరుమీద ఏర్పడిందని పండితులంటారు. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్టదనుజుల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఇలా ఎక్కడా ఆమెకి అపజయమే లేదు కాబట్టి ఆమె అపరాజితా అయ్యింది. ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి విజయా అని కూడా పిలుస్తాం. అత్యంత మహిమోపేతమైన శ్రీచక్ర అధిష్ఠాన దేవత శ్రీ లలితాదేవే రాజరాజేశ్వరి. శ్రీ మన్మణిద్వీప శ్రీనగరస్థిత చింతామణి గృహం ఆమె నివాసమట. అక్కడ ఆమె సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని ఉంటుందట. అటువంటి ఆదిపరాశక్తి మహా త్రిపురసుందరి శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవి. పరమ శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరకుగడ) చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ ఈ దసరా మహోత్సవాల్లో మనకి దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీ దేవిని దర్శిస్తే అపజయమే ఉండదు.

చూసిన కనులదే భాగ్యం


భక్తజన వెల్లువ


కళాంజలి



కృష్ణమ్మకు హారతి


హంస వాహనం చెంత వెలుగులు


అపురూపం అమ్మ దర్శనం


సువాసినీ.. నమస్తుభ్యం


అమ్మ స్మరణ.. దీక్ష విరమణ

అంతర్జాతీయ షూటర్‌కు ఘన స్వాగతం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల పెరూ దేశంలో నిర్వహించిన వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అయిదు పసిడి, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకొని నగరానికి వచ్చిన నేలవల్లి ముఖేష్‌కు శుక్రవారం రైల్వేస్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. దేశ చరిత్రలోనే ఒకే ఈవెంట్‌లో అత్యధిక పతకాలు సాధించిన ఏకైక షూటర్‌గా ముఖేష్ చరిత్ర సృష్టించాడని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. ముఖేష్ తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాసరావు, బంధుమిత్రులు, అకాడమీ షూటర్లు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ముఖేష్‌కు ఘనస్వాగతం పలికారు.


కొండపల్లి: మహిషాసురమర్దినిగా



ఇబ్రహీంపట్నం గ్రామీణం కొటికలపూడిలో..


ఎన్టీటీపీఎస్ అభయ సాయి మందిరంలో..


ఏ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో..


జి.కొండూరు: వెల్లటూరు వేణు గోపాలస్వామి ఆలయంలో..


తిరువూరు: రోలుపడిలో


తిరువూరు కూరగాయల మార్కెట్ కూడలిలో..


గొల్లపూడిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, శిరీష దంపతుల పూజలు


గంపలగూడెం పోలీస్‌స్టేషన్‌లో..


గంపలగూడెం కాపులవారి వీధిలో..


తిరువూరు సుందరయ్య కాలనీలో..


ఎ.కొండూరు: కొత్తరేపూడిలో..


తిరువూరు అష్టలక్ష్మి ఆలయంలో..

జగన్మాతకు నీరాజనం

దేవీ శరన్నవరాత్రోత్సవాలను తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో వైభవంగా సాగుతున్నాయి. భక్తులు శుక్రవారం జగన్మాత ప్రతిమలను మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుంకుమ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిన్నారులు, యువతులు, విద్యార్థులు అమ్మను భక్తితో కొలిచారు.

- న్యూస్‌టుడే బృందం


గంపలగూడెం : ఆర్లపాడులో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

అమ్మవారికి బోనాల సమర్పణ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: బలుసుపాడు గ్రామంలో శ్రీకోదండరామస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి శ్రీదేవీ శరన్నవరాత్రుల్లో 9వ రోజు బోనాలు సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలందరూ మేళతాళాల నడుమ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి మండపం వద్ద ప్రతి రోజూ మహిళలు కుంకుమార్చన, బతుకమ్మ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.



వైభవంగా అష్టోత్తర శత దీపాలంకరణ సేవ

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే: నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి అర్చకులు గోపాలచార్యులు ఆధ్వర్యంలో అష్టోత్తర శత దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి మూలవిరాట్ దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

ఎప్పుడూ ఇదే సమస్య

గడ్డమణుగు గ్రామం వెలుపల కృష్ణాజలాల పైపులైను లీకేజీతో రహదారి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులకు, పాదచారులకు అవస్థలు తప్పడంలేదు. జి.కొండూరు నుంచి గంగినేని సంపు వరకు వెళ్లే ప్రధాన పైపులైన్ లీకేజీ కావడంతో ఆర్‌అండ్‌బీ రహదారి దాదాపు 50 మీటర్ల మేర జల ప్రవాహంగా మారింది. గతంలో సైతం ఈ ప్రాంతంలోనే పలుమార్లు ఇదే సమస్య తలెత్తిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, జి.కొండూరు


కృష్ణాజలాలు వృథాతో చెరువును తలపిస్తున్న ఆర్‌అండ్‌బీ రహదారి


పైపులైను లీకైన ప్రాంతం

విజయవాడ తూర్పు

క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీసేందుకు కృషి



విజేతలకు ట్రోఫీలు, చెక్కు అందిస్తున్న ఎంపీ శివనాథ్, శాప్ ఛైర్మన్ రవినాయుడు తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నైపుణ్యం గల క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారంతో ముగిసిన జాతీయ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రానుందని వెల్లడించారు. 2027లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారత్ క్రికెట్ జట్టులో బాగా రాణించిన నితీష్‌రెడ్డికి ఏసీఏ అధ్యక్షుడిగా అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం క్రీడాకారుల గురించి ఆలోచించ లేదని, స్టేడియాలను నిరుపయోగంగా వదిలేసిందని విమర్శించారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో క్రీడా కేంద్రాన్ని నిర్మిస్తామని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పోటీలకు హాజరై చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి జాతీయ బ్యాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి పోలినేని అంకమ్మచౌదరి అధ్యక్షత వహించారు. తెదేపా నాయకుడు మాదిగాని గురునాథం, నరసింహ చౌదరి, జాతీయ వెటరన్ షట్లర్ కోనేరు గంగాధరరావు, ఎంఅండ్ఎం అధినేత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు: అండర్-15 బాలుర విభాగంలో పి.తౌక్‌ఛోమ్ (మణిపూర్), మెధాన్ష్ శర్మ (మధ్యప్రదేశ్), బాలికల విభాగంలో షైనా మనిముత్తు (కర్ణాటక), మోహిత పోలవరపు (తమిళనాడు) వరుస స్థానాల్లో నిలిచారు. అండర్-17 బాలుర విభాగంలో దేవ్ రూపరెలియా (మహారాష్ట్ర), బి.శ్రీనివాసన్ (తమిళనాడు), బాలికల విభాగంలో పరుల్ చౌదరి (రాజస్థాన్), రిషిక నంది (దిల్లీ) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అండర్-17 బాలుర డబుల్స్‌లో బాల ప్రణయ్ ప్రగద (ఏపీ)-ప్రణీత్ సోమాని (మధ్యప్రదేశ్) జోడీ ప్రథమ, బి.జైనస్-ఆశిష్ శ్రీనివాస్ (కేరళ)జోడీ ద్వితీయ స్థానంలో నిలిచింది.

ప్రకటన

నా క్లయింటు విజయవాడ, న్యూ పోస్టల్ కాలనీ, డో.నెం. 57-14-23 వాస్తవ్యులు, వేములపల్లి (లేటు) సీతారామయ్య గారి కుమార్తె వేములపల్లి వెంకటేశ్వరరావు గారి సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయునది ఏమనగా...

నా క్లయింటు ఈ క్రింది షెడ్యూలు ఆస్తికి సంబంధించి హైదరాబాద్, కూకట్‌పల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులోని O.S. నెం. 916/2020లో నా క్లయింటు తరపున దావాను నడిపించుటకు మరియు పోలీసు కంప్లయింట్లు వగైరా ఇచ్చుటకు హైదరాబాద్ రామ్‌నగర్, పార్సిగుట్ట రోడ్, [illegible] డో.నెం. 1-9-236/2/2/P [illegible] ది. 09-09-2023న [illegible]

అక్కినేని వెంకటనారాయణ, అడ్వకేట్స్, 32-4-15, ... విజయవాడ. ✆ 9441022244

శ్రద్ధాంజలి



కీ॥శే॥ శ్రీ కోనేరు నాగేశ్వరరావు గారు

జననం : 11.10.1939 మరణం : 01.10.2024

నాన్నా! నిరంతరం సానుకూల ధృక్పథంతో, అందరినీ ప్రేమతో మాత్రమే చూసే దృష్టితో 85 సం॥ల జీవితంలో మీరు సంపాదించుకున్న ఆప్తులను, స్నేహితులను మేము లెక్కించలేము. మంచి క్రమశిక్షణతో మమల్ని తీర్చిదిద్ది మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మీ మరణం మాకు తీరని లోటు... మీ పవిత్రాత్మకు సుస్థిర శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.

- కుటుంబ సభ్యులు

adventure

మహారాజశ్రీ విజయవాడ ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి గారి కోర్టు నందు

S.O.P.No.15/2024

BETWEEN :-

డా॥ సూరపనేని గోపీచంద్ – పిటీషనర్

మరియు

1.సూరపనేని ప్రేం చంద్

2.వల్లూరుపల్లి విజయలక్ష్మి – రెస్పాండెంట్స్

పైన ఉదహరించిన పిటీషన్ నందు పిటిషనర్ అయిన డా॥ సూరపనేని గోపీచంద్ గారి తండ్రిగారైన సూరపనేని పూర్ణచంద్రరావు గారు ది.23.06.2014న మరణించినారు. వారి భార్య మరియు వాది ప్రతివాదుల తల్లిగారైన సరోజిని గారు ది.01.03.2005న మరణించినారు. లేట్ సూరపనేని పూర్ణచంద్రరావు గారు తన జీవితకాలంలో M/s KFin టెక్నాలజీస్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ద్వారా M/s.అవంతి ఫీడ్స్ లిమిటెడ్; విశాఖపట్నంకు చెందిన 3000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసియున్నారు. సదరు సూరపనేని పూర్ణచంద్రరావు గారు ది.13.07.2005న గుణదల సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం నందు వీలునామా వ్రాయించి, దస్తావేజు నెం. 66/BK-3/2005గా రిజిస్టరు చేసియున్నారు. వీలునామాలో ఉదహరించిన ఆస్తుల పోనూ శేషించిన ఆస్తులను తన తదనంతరం వారి కుమారుడైన గోపీచంద్‌కు చెందే విధంగా సదరు వీలునామాలో ఏర్పాటుచేసియున్నారు. కాగా, సూరపనేని పూర్ణచంద్రరావు గారి మరణానంతరం పైన పేర్కొన్న షేర్లు తన పేరిట బదలాయించుకొనుటకుగానూ, వారసుడిగా సక్సెషన్ సర్టిఫికేట్ ఇప్పించవలసినదిగానూ కోరుతూ, సదరు సూరపనేని గోపీచంద్ గారు పై నెంబరు పిటీషన్ దాఖలు చేసియున్నారు. పై నెంబరు దావా శ్రీ కోర్టువారు ది.01.11.2024కు వాయిదా వేసియున్నారు. కావున, ఎవరికైననూ పై నెంబరు పిటిషన్ పై ఎట్టి అభ్యంతరములు లేదా ఆక్షేపణలు లేదా క్లెయిములు ఉన్న యెడల ది.01.11.2024న ప్రత్యక్షముగా గానీ, ప్లీడరు ద్వారా గానీ హాజరు అయ్యి, శ్రీ కోర్టువారికి తెలుపగలరు అని యావన్మందికీ తెలియజేయడమైనది. లేని యెడల పై నెంబరు పిటీషనుపై ఎవరికీ ఎట్టి అభ్యంతరములూ లేవని పరోక్షమున తీర్మానించబడును.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము)

ఇట్లు,
గుమ్మడి అనిత
తూమాటి బాల మురళీ కృష్ణ
ఫస్ట్ ఫ్లోర్, శ్రీ సాయిదత్త టవర్స్,
శేషాద్రి శాస్త్రి స్ట్రీట్,
గవర్నరుపేట, విజయవాడ - 520002
మొబైల్ : 9293110119

విజయవాడ,
వాయిదా తేది: 01.11.2024

'వేధింపులతోనే అచ్యుత్ ఆత్మహత్యాయత్నం'

విజయవాడ సిటీ: విజయవాడ ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్న ఏలూరుకు చెందిన విద్యార్థి అచ్యుత్‌ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం.సాయికుమార్, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.రాజేష్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు నాని, యువజన కాంగ్రెస్ నాయకులు సతీష్ రాయల్, వైకాపా విద్యార్థి విభాగం నాయకుడు వైవీవీ శివరాం శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొంతకాలంగా ఏలూరులోని ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్ ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధ్రువ పత్రాలు ఇవ్వకుండా మానసికంగా హింసించడం వల్లే అచ్యుత్ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు.

ప్రత్యేక శిక్షణ.. బహుమతుల సాధన

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కావడం లేదు. తమకిష్టమైన రంగాన్ని ఎంచుకుంటున్నారు. అందులో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కొంత సమయాన్ని వెచ్చించి సాధన చేస్తున్నారు. కళా నైపుణ్యాలను పెంపొందించుకొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటున్నారు. వివిధ వేదికలపై ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ భళా అనిపిస్తున్నారు.

ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ..



ఏళ్ల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించాలి. నాకు ఇష్టమైన జానపద నృత్యం సాధన చేస్తున్నా. కృష్ణా తరంగ్‌లో ద్వితీయ స్థానంలో నిలిచాను. అక్షరాస్యత, మూఢనమ్మకాలు, మొక్కలు పెంపకం తదితర అంశాలపై మా బృందంతో కలిసి జానపద నృత్యాలతో ప్రదర్శనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. - బి.భవ్య

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..



చదువుతో పాటు కళలకు ప్రాధాన్యం ఇస్తున్నా. అమ్మ హరిత సంగీత శిక్షకురాలు. అమ్మను స్ఫూర్తిగా తీసుకొని నాకిష్టమైన వయోలిన్ నేర్చుకుంటానని నాన్న సుబ్రహ్మణ్యంకు చెప్పాను. ఐదేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నా. కేంద్రీయ విద్యాలయం నిర్వహించిన పోటీల్లో రాజ్ పురస్కార్, రీజనల్ స్థాయిలో రెండు పురస్కారాలు, బాలకుటీర్(గుంటూరు)లో రాష్ట్ర, విజయవాడ ఇస్కాన్ దేవాలయంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచాను. దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, పటమట గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో కచేరీ నిర్వహించాను. మరింత ప్రతిభ చూపి పోటీల్లో బహుమతులు సాధించడంతో పాటు వయొలిన్ విద్వాంసుడిగా గుర్తింపు పొందడమే నా లక్ష్యం.

- వైఎన్‌వీఎస్ శ్రీహర్ష

బహుళ రంగాల్లో రాణిస్తూ..



నృత్యం అంటే ఇష్టం. కొందరి ప్రదర్శనలు చూశాను. శిక్షణ లేకుండా సంప్రదాయ, శాస్త్రీయ నృత్యాలు చేస్తున్నాను. ప్రముఖుల ప్రసంగాలు విని వారి స్ఫూర్తితో వేదికపై అనర్గళంగా మాట్లాడతాను. కథలు చెబుతాను. పుస్తకాలు చదువుతాను. రోజూ దినపత్రికలు చదవడం వల్ల పరిజ్ఞానం పెరిగింది. ఇటీవల సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా యువజనోత్సవాల్లో వక్తృత్వం విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచాను. నాసిక్‌లో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో బహుమతి సాధించాను. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పోటీల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వినియోగించి వ్యాపారం ఎలా చేయాలా అనే అంశంపై మాట్లాడి ప్రథమ స్థానంలో నిలిచి నగదు బహుమతి కైవసం చేసుకున్నా. కృష్ణా తరంగ్‌లో వక్తృత్వంలో ప్రథమ, చర్చలో తృతీయ, ఇస్కాన్ రథయాత్రలో కథలు చెప్పడంలో ద్వితీయ, సంప్రదాయ నృత్య ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచాను. డిగ్రీ పూర్తిచేయగానే వ్యాపార రంగంలోకి వెళ్తాను. - ఎ.సంకీర్తన

అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తా

పటమట, న్యూస్‌టుడే: కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అన్ని వర్గాల సమస్యలపై చట్టసభలో ప్రశ్నించి పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ కాలనీలోని తన కార్యాలయంలో ఆయన ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ ముజీర్, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు కె.రాధాకృష్ణ, ఎం.శ్రీనివాసరావు, వై.శేఖర్, సీహెచ్ మహేష్‌బాబు, బీసీ నాయకుడు జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి

ఆటోనగర్, న్యూస్‌టుడే: వరద సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ఎనలేనివని జమాక్ స్టోర్స్ మాజీ ఛైర్మన్ కత్తిక శివనాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఐలాలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దసరా సందర్భంగా కత్తిక శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేశారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గద్దె శేషగిరిరావు, ఐలా పాలక వర్గ మాజీ సభ్యులు సుంకర దుర్గాప్రసాద్, అన్నే శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు



మహిషాసురమర్దినిదేవిగా అమ్మవారు, ఉత్సవమూర్తిని ఊరేగిస్తున్న భక్తులు

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసురమర్దినిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చండీ హోమం, కుంకుమ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హంస వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అన్నసమారాధాన చేశారు.

మహిషాసురమర్దినిగా మరకత రాజరాజేశ్వరి

పటమట, న్యూస్‌టుడే: పటమట దత్త పీఠంలోని శ్రీమరకత రాజరాజేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శత చండీ హోమం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.



ప్రత్యేక అలంకరణలో అమ్మవారు, పూజకు హాజరైన భక్తులు


త్రిశక్తి పీఠంలో..


రాణిగారితోట మహాశక్తి ఆలయంలో..


కృష్ణలంక: వాసవీ భవనంలో...


దర్శిపేటలో..


కరెన్సీనగర్ సాయి మందిరంలో..


లబ్బీపేట శిర్డీసాయి ఆలయంలో..

శక్తి స్వరూపిణి.. వందనం

శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చారు. చండీ హోమాలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం నిర్వహించారు.

- న్యూస్‌టుడే బృందం


పటమట పోలీస్ స్టేషన్‌లో...


ట్రెండ్‌సెట్ మాల్‌లో దాండియా..


మాచవరం పోలీస్ స్టేషన్‌లో..



అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ


లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో..


మాచవరం మూలకీలాద్రి అమ్మవారి దేవాలయంలో..


మారుతీనగర్ కోకా కోలా వీధిలో..


మొగల్రాజపురం ధనకొండపై..

అంతర్జాతీయ షూటర్‌కు ఘన స్వాగతం



ముఖేష్‌కు స్వాగతం పలుకుతున్న చీఫ్ కోచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, షూటర్లు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల పెరూ దేశంలో నిర్వహించిన వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అయిదు పసిడి, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకొని నగరానికి వచ్చిన నేలవల్లి ముఖేష్‌కు శుక్రవారం రైల్వేస్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. దేశ చరిత్రలోనే ఒకే ఈవెంట్‌లో అత్యధిక పతకాలు సాధించిన ఏకైక షూటర్‌గా ముఖేష్ చరిత్ర సృష్టించాడని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. ముఖేష్ తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాసరావు, బంధుమిత్రులు, అకాడమీ షూటర్లు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ముఖేష్‌కు ఘన స్వాగతం పలికారు.

ఫుట్‌బాల్ విజేత శ్రీసత్యసాయి జిల్లా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 8 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకుందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై.శేషగిరిరావు, బి.చక్రవర్తి తెలిపారు. శుక్రవారం శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్ వేసి సమానంగా నిలిచాయి. షూటౌట్స్‌లో 3-2 గోల్స్ తేడాతో శ్రీసత్యసాయి జట్టు విజేతగా నిలిచింది. శాప్ ఛైర్మన్ రవినాయుడు విజేతలకు ట్రోఫీలు, పతకాలు బహూకరించారు. విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి పీపీఎస్ పాల్‌కుమార్, పూర్వ డీఎస్‌డీవో బి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

యోగా క్రీడాకారుడికి అభినందన

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని అమరావతి యోగా, ఏరోబిక్స్ సంఘం పర్యవేక్షణలో సాధన చేస్తున్న పారుపల్లి షాలెమ్‌రాజు రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో సత్తా చాటి రెండు పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడని అధ్యక్షుడు డీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు కర్నూలులో జరిగిన పోటీలో షాలెమ్‌రాజు 18 నుంచి 21 సంవత్సరాల కేటగిరీలో ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఆ ప్రతిభ ఆధారంగా ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మైసూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడని వివరించారు. షాలెమ్‌రాజును, యోగాచార్యులు అంకాల సత్యనారాయణను కోశాధికారి లావణ్యకుమార్, సభ్యులు అభినందించారు.









విజయవాడ మధ్య

సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో ఆయుధ పూజ



కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దంపతులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రుల్లో 9వ రోజు మహర్నవమి సందర్భంగా సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయంతోపాటు నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఆయుధ పూజ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు దంపతులు సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయానికి రాగా వారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దినికి ప్రత్యేక పూజలు చేశారు. కమిషనరేట్‌కు చెందిన వాహనాలు, ఆయుధాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ ఉదయరాణి, ఏఆర్ ఏసీపీలు డి.ప్రసాద్, కృష్ణంరాజులతోపాటు ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల పంపిణీ

పాయకాపురం (మధురానగర్): పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం నూతన వస్త్రాలను అందజేశారు. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల వల్ల 64వ డివిజన్ పూర్తిగా నష్టపోయింది. దీంతో ఆ డివిజన్‌ను దత్తత తీసుకున్న పట్టాభిరాం అక్కడ అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దసరా సందర్భంగా డివిజన్‌కు చెందిన 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, పలగాని భాగ్యలక్ష్మి, సురవరపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



వస్త్రాలు అందజేస్తున్న కొమ్మారెడ్డి పట్టాభిరాం, పరుచూరి ప్రసాద్

శ్రీసత్యసాయి సంస్థల సేవలు అభినందనీయం

సీతారాంపురం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశంసించారు. వరద ముంపు ప్రాంత యువత ఆర్థిక అభ్యున్నతికి సేవా సంస్థలు అందజేయనున్న ఏసీ రిపేర్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ఎంపీ శివనాథ్ నగరంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే ఈ కార్యక్రమాలను సేవా సంస్థల నైపుణ్య శిక్షణ ఇన్‌ఛార్జ్ కె. నాగప్రసాద్, సీతారాంపురం సమితి కన్వీనర్ ఎన్వీ నరసింహారావులు ఎంపీకి వివరించారు.



కరపత్రం ఆవిష్కరిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్, చిత్రంలో నాగప్రసాద్, నరసింహారావు

అంతర్జాతీయ షూటర్‌కు ఘన స్వాగతం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల పెరూ దేశంలో నిర్వహించిన వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అయిదు పసిడి, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుని నగరానికి వచ్చిన నేలపల్లి ముకేష్‌కు శుక్రవారం రైల్వేస్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. దేశ చరిత్రలోనే ఒకే ఈవెంట్‌లో అత్యధిక పతకాలు సాధించిన ఏకైక షూటర్‌గా ముకేష్ చరిత్ర సృష్టించాడని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. ముకేష్ తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాసరావు, బంధుమిత్రులు, అకాడమీ షూటర్లు విజయవాడ రైల్వేస్టేషన్‌లో ముకేష్‌కు స్వాగతం పలికారు.

మోక్షప్రదాయిని.. మహిషాసురమర్దిని



గవర్నర్‌పేట కాశీవిశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో ...



మధురానగర్ కొబ్బరితోట వద్ద..



గద్దె వెంకట్రామయ్య నగర్‌లో...



నేతాజీకాలనీ అంకమ్మ తల్లి శక్తిపీఠంలో..



బీసెంట్‌రోడ్డు రామాలయం వద్ద..



కార్మికపురంలో..



బావాజీపేటలో కుంకుమ పూజలు



కస్తూరిబాయిపేటలోని ముత్యాలమ్మ తల్లి గుడిలో..



సీతారాంపురం ఇజ్జాడవారి వీధిలో..



అయోధ్యనగర్ శ్రీధర్మ పరిషత్ ఆధ్వర్యంలో..



సత్యనారాయణపురం శివాలయంలో..

మధురానగర్, గవర్నర్‌పేట, సీతారాంపురం, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల్లో 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్రరూపంలోని అమ్మవారు శాంతించాలంటూ మహిళలు, భక్తులు కుంకుమపూజలు నిర్వహించారు. గవర్నర్‌పేటలోని శ్రీకాశీవిశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో ఈవో సీతారామయ్య నేతృత్వంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే: అయోధ్యనగర్‌లోని శ్రీధర్మపరిషత్ సంస్థానంలో వ్యవస్థాపకులు హేమసుందరవరప్రసాద్ రుద్ర హోమం జరిపారు. బావాజీపేటలో దేవీధర్మపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కుంకుమపూజల్లో మహిళలు పాల్గొన్నారు. దుర్గాపురంలో కార్పొరేటర్ లలిత ఆధ్వర్యంలో అమ్మవారు మహిషాసురమర్దినిగా పూజలందుకున్నారు.

గాంధీనగర్: జింఖానా మైదానం సమీపంలో అనుగ్రహ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు.



కన్యకాపరమేశ్వరి ఆలయంలో చండీ హోమం



బావాజీపేట దేవీ ధర్మపరిషత్ ఆధ్వర్యంలో..



దుర్గాపురంలో ..



శృంగేరీ శారదా పీఠంలో..



నీలకంఠేశ్వర పీఠంలో..

ఘనంగా జ్యోతుల వేడుక

మధురానగర్, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రుల్లో 9వ రోజు మహర్నవమి సందర్భంగా మధురానగర్‌లో పండగ వాతావరణం నెలకొంది. పైవంతెన సమీపంలోని పూజా మందిరం వద్ద శుక్రవారం రాత్రి జ్యోతుల వేడుక నిర్వహించారు. మహిళలు ఎరుపు చీరలు ధరించి, చేతుల్లో దీపాలు పట్టుకుని మధురానగర్ పుర వీధుల్లో దుర్గమ్మకు జేజేలు పలికారు. భక్తులు హారతులు ఇచ్చారు. వీవీ నరసరాజురోడ్డులోని పూజా మండపంలో మహాయాగం నిర్వహించారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.



జ్యోతులతో బయలుదేరిన మహిళలు, ఉత్సవ కమిటీ సభ్యులు



వి.వి.నరసరాజురోడ్డులో యాగం చేస్తున్న భక్తులు

రతన్‌టాటా మృతి తీరనిలోటు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్‌టాటా మృతి దేశానికి తీరనిలోటని కళా సంస్థల నిర్వాహకులు అన్నారు. శుక్రవారం కౌతా కళావేదికలో నిర్వహించిన సంతాప సభలో రతన్‌టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో గోళ్ల నారాయణరావు, శింగంశెట్టి చంద్రశేఖర్, చింతకాయల చిట్టిబాబు, డేవిడ్‌రాజు, బి.ఆంజనేయ రాజు, ఆదిరాల జయప్రభ, ప్రిన్స్, బి.వీరభద్రరావు, జోషి, కారుమంచి రాజు, చలపతిరావు, మధుసూదనరావు పాల్గొన్నారు.



నివాళులర్పిస్తున్న నారాయణరావు, చిట్టిబాబు, డేవిడ్‌రాజు తదితరులు

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

విజయవాడ బస్‌స్టేషన్, న్యూస్‌టుడే: అరుణాచలగిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సును ఈ నెల 15న ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 15న పండిట్‌నెహ్రూ బస్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 16న శ్రీకాళహస్తి దర్శనం అనంతరం కాణిపాకం, సాయంత్రం గోల్డెన్ టెంపుల్ చేరుతుంది. అదే రోజు రాత్రికి బయలుదేరి 17న ఉదయం అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం అదేరోజు సాయంత్రం బయలుదేరి 18న ఉదయం 5 గంటలకు విజయవాడ చేరుతుంది. ఛార్జీ రూ. 2500గా నిర్ణయించినట్లు తెలిపారు.

జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి

విద్యాధరపురం, న్యూస్‌టుడే : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ వేడుకల్లో భాగంగా మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఉన్న జగన్మాత దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయమర్యాదలతో న్యాయమూర్తికి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేశారు.



హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న వేదపండితుడు

తమ్మిన పోతరాజు సేవలు చిరస్మరణీయం

విద్యాధరపురం, న్యూస్‌టుడే : రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన తమ్మిన పోతరాజు సేవలు పశ్చిమ నియోజకవర్గ వాసులు మరచిపోలేరని సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. వన్‌టౌన్ లెనిన్ భవన్‌లో తమ్మిన పోతరాజు జయంతిని సీపీఐ నాయకులు శుక్రవారం నిర్వహించారు.

కంచె తొలగించారు.. బిగించడం మరిచారు

అజిత్‌సింగ్‌నగర్ (మధురానగర్), న్యూస్‌టుడే

న్యూరాజరాజేశ్వరీపేట వద్ద బుడమేరు వంతెనపై అధికారులు తొలగించిన రక్షణ కంచె తుప్పు పట్టిపోతోంది. గత నెలలో బుడమేరుకు భారీగా వరద వచ్చింది. ఆ సమయంలో ఈ వంతెనపై నుంచి వరద పారింది. వరదలో కొట్టుకు వచ్చిన చెత్త వంతెనకు ఏర్పాటు చేసిన రక్షణ కంచెకు అడ్డుపడింది. దీంతో రెండు రోజుల పాటు ప్రవాహ వేగం తగ్గింది. వరద తగ్గిన తరువాత చెత్తను తొలగించేందుకు అధికారులు రక్షణ కంచెను తొలగించి శుభ్రం చేశారు.

వాహన చోదకులకు ప్రమాదకరంగా..

వంతెనపై ఉన్న రక్షణ కంచెను తొలగించిన అధికారులు దాన్ని వంతెనపై ఉంచారు. దాదాపు నెల రోజులుగా అక్కడే పడి ఉండడంతో అవి తుప్పు పడుతున్నాయి. మరో వైపు రాత్రి వేళ ఇవి వాహనచోదకులకు తగిలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇవి పూర్తిగా పాడైపోక ముందే మరలా వంతెనపై బిగించాలని స్థానికులు కోరుతున్నారు.



వంతెనపై తొలగించిన రక్షణ కంచె



వంతెనపై రోడ్డు పక్కన పడేసి..

లింగ నిర్ధారణ చేస్తున్న ముఠా గుట్టు రట్టు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలకేంద్రానికి చెందిన బల్ల రవీందర్ ఇంట్లో పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. ఆ సమయంలో రవీందర్ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతడికి రాజంపేటలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కామారెడ్డిలోని కౌసల్య ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కౌసల్య ఆసుపత్రి 2021లో మూతపడడంతో రవీందర్ అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే దురాలోచన చేశాడు.

అంతర్జాలంలో వివరాలు సేకరించి.. అంతర్జాలంలో అల్ట్రా సౌండ్ నిర్ధారణ యంత్రం కోసం రవీందర్ వివరాలు తెలుసుకున్నాడు. యంత్రం కొనుగోలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని గాంధీనగర్‌కు చెందిన పాత యంత్రాలను అమ్మే 'సామ్ మెడికల్ సిస్టమ్' డైరెక్టర్ పోతల సామ్‌సన్‌ను సంప్రదించాడు. రవీందర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సదరు యంత్రాన్ని సామ్‌సన్ ఎక్కువ ధరకు విక్రయించాడు. ఈ యంత్రాన్ని అమ్మేందుకు కృష్ణా జిల్లాకు చెందిన చింతలపూడి దుర్గాప్రసాద్ సహకరించాడు. ఇలా కొనుగోలు చేసిన యంత్రంతో రవీందర్ రెండేళ్లుగా తన ఇంట్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.

సహకరించిన ఆర్ఎంపీలు.. రవీందర్‌కు ఆర్ఎంపీలు సహకరించారు. ఇలా సహకరించిన బోయిని యాదగిరి, బక్కి ప్రవీన్‌కుమార్‌లను పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

అడ్డదిడ్డంగా.. అపసవ్య దిశలో..

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: నగరంలోని మహాత్మా గాంధీరోడ్డు, కారల్‌మార్క్స్‌రోడ్డులను కలిపే రహదారుల్లో రాజగోపాలచారివీధి ఒకటి. వ్యాపార కేంద్రమైన గవర్నర్‌పేట ద్వారా వెళ్లే ఈ వీధి నిత్యం వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుంది. ఇక్కడ రాంగ్‌రూట్లో వాహనం వెళితే ట్రాఫిక్ ఆగిపోవాల్సిందే. రోడ్డు మార్జిన్‌లో నిలిపిన కార్లను దాటుకుని రాంగ్‌రూట్లో వెళ్లేందుకు ద్విచక్ర వాహన చోదకులు సాహసం చేస్తున్నారు. ఏ ఒక్కరైనా అజాగ్రత్తగా వేగంగా వస్తే ప్రమాదాలు జరుగుతాయి. ట్రాఫిక్ పోలీసులు లేకే ఇక్కడ ఈ పరిస్థితి దాపురించింది.

సీసీ కెమెరాలతోనే కట్టడి.. రాంగ్‌రూట్లో వెళ్లి ఇబ్బందులు కలిగించే వాహనచోదకులను సీసీ కెమెరాలతో కట్టడి చేయవచ్చంటున్నారు నిపుణులు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి ఈ-చలానా క్షణాల వ్యవధిలో వచ్చేలా ఏర్పాటు చేస్తే రాంగ్‌రూట్లో వెళ్లే వారు తగ్గిపోతారు. పోలీసు అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.



రాజగోపాలాచారివీధిలో కార్లను దాటుకుని రాంగ్‌రూట్లో వెళుతున్నారిలా...



యోగా క్రీడాకారుడికి అభినందనలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని అమరావతి యోగా, ఏరోబిక్స్ సంఘం పర్యవేక్షణలో సాధన చేస్తున్న పారుపల్లి షాలెమ్‌రాజు రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో సత్తా చాటి రెండు పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడని అధ్యక్షుడు డీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు కర్నూలులో జరిగిన పోటీలో షాలెమ్‌రాజు 18 నుంచి 21 సంవత్సరాల కేటగిరీలో ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఆ ప్రతిభ ఆధారంగా ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మైసూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడని వివరించారు. షాలెమ్‌రాజును, యోగాచార్యులు అంకాల సత్యనారాయణను కోశాధికారి లావణ్యకుమార్, సభ్యులు అభినందించారు.

పూడిక తొలగింపు

స్పందనకు వందనం

అరండల్‌పేట(సీతారాంపురం), న్యూస్‌టుడే: ఏలూరు రోడ్డు విజయా టాకీస్ కూడలిలో డివైడర్‌కు ఇరువైపులా ఉన్న యూజీడీలు పొంగి రోడ్డుపై ప్రవహిస్తున్న వైనంపై 'అమ్మో.. విజయా టాకీస్ కూడలి..!' శీర్షికన శుక్రవారం 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు యూజీడీల్లో మ్యాన్‌హోల్స్‌లో పూడిక, వ్యర్థాలను మిషన్ల సాయంతో తొలగించారు. స్థానికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేశారు.



మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

63036 11232

సమస్య: ప్రకాష్‌నగర్ నుంచి వాంబే కాలనీకి వెళ్లే దేవినేని గాంధీపురం రోడ్డులో డ్రైనేజీ కల్వర్టులపై ఉన్న ఇనుప మెష్‌లు ఇటీవల సంభవించిన వరదల్లో పాడైపోయి ప్రమాదాలను తలపిస్తున్నాయి. ఆటోలు, ద్విచక్రవాహనాలు ఇనుప మెష్‌పైకి ఎక్కితే అవి కుంగిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాలి. **-కె.గోపాలకృష్ణ, స్థానికుడు**

సమాధానం: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **-అరుణ్ దేవ్‌కుమార్, ఏఈ, వీఎంసీ**

సమస్య: సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు బాగా పెరగడంతో పాటు చెత్త పేరుకుపోయింది. దీంతో దోమలు, విషసర్పాలు సమీపంలోని ఇళ్లల్లోకి వస్తున్నాయి. వాటిని తొలగించి శుభ్రం చేయగలరు. **-స్థానికులు**

సమాధానం: పరిశీలించి వాటిని తొలగిస్తాం.

-ఆకాష్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ద.మ.రైల్వే, విజయవాడ డివిజన్ **-న్యూస్‌టుడే, సీతారాంపురం**

సింగం పట్టాభికి అవార్డు ప్రకటించాలి



మాట్లాడుతున్న గురునాథం, పాల్గొన్న గిరిజన సంఘం నాయకులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: గిరిజన హక్కుల కోసం పోరాడిన గిరిజన రత్న సింగం పట్టాభికి ప్రభుత్వం పద్మశ్రీ లేదా తత్సమాన అవార్డు ఇవ్వాలని బహుజన సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అఖిలభారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన పట్టాభి సంస్మరణ సభలో గిరిజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం మాట్లాడారు. ఆయన గిరిజనుల హక్కుల సాధనకు గల్లీ నుంచి దిల్లీ వరకు సభలు, సమావేశాలు నిర్వహించారని కొనియాడారు. జానకమ్మల సేవా ట్రస్టు ద్వారా గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీ వర్గాలకు ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారు. బహుజన సంఘం నాయకుడు కె.నరహరివరప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దేవరకొండ వెంకటేశ్వర్లు, మేడ రమేష్, ఎం.భాస్కరరావు, మానుపాటి నవీన్, బండి ప్రసాద్, కుర్రా శ్రీనివాస్, కుడుముల రామచంద్రయ్య, ముడావత్ శివనాయక్, చేవూరి పద్మజ, నరసింహారావు, సింగం పట్టాభి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడి అనుమానాస్పద మృతి

పాయకాపురం(మధురానగర్), న్యూస్‌టుడే: పాయకాపురం సుందరయ్యనగర్‌కు చెందిన షేక్ హుస్సేన్(63) మృతిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. టైలరింగ్ పనులు చేసే హుస్సేన్ అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉంటున్నారు. గురువారం ఉదయం ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దిగుతూ జారి పడిపోయారు. బలమైన గాయాలు కావడంతో ఇతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా గురువారం సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. దీనిపై మృతుడి కుమారుడు షేక్ అసిఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.

విజయవాడ పశ్చిమ

దసరా ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి



భక్తులతో మాట్లాడుతున్న ఉత్సవాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్

చిట్టినగర్, న్యూస్‌టుడే : దసరా ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఉత్సవాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం క్యూలైన్లలో భక్తులతో మాట్లాడారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూలైన్లలో మజ్జిగ, పాలు, తాగునీటి సీసాలు వంటివి అందించడం చాలా బాగుందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. వివరించారు. ఉత్సవాలు పూర్తయ్యే నాటికి 10 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేశామన్నారు.

పార్కింగ్ సమస్యకు చెక్

భవానీపురం, న్యూస్‌టుడే : దసరా ఉత్సవాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎటువంటి



ఘాట్ వద్ద నిలిపిన వాహనాలు

ఇబ్బందులు పడకుండా వారి వాహనాలను నిలుపుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పున్నమి, భవానీ స్నానఘాట్‌ల వద్ద పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు స్నానఘాట్‌ల వద్దకు వెళ్లేలా ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కనకదుర్గ ఫైవంతెన నిర్మాణం వలన కూడా బస్టాండ్, తదితర ప్రాంతాల నుంచి వాహనాలు ఘాట్ వద్దకు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. అక్కడ నుంచి దేవస్థానం వాహనాల్లో కొండ మీదకు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు.

బస్టేషన్‌లో రద్దీ



ప్లాట్‌ఫాం వద్ద ప్రయాణికులు

విజయవాడ బస్టేషన్, న్యూస్‌టుడే : దసరా నేపథ్యంలో పండిట్‌నెహ్రూ బస్టేషన్‌లో రద్దీ నెలకొంది. స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో శుక్రవారం ప్లాట్‌ఫాంలు నిండుగా కనిపించాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అమ్మ భక్తులకు వైద్య సేవలు భేష్

40 వేలకు పైగా భక్తులకు వైద్యం ❖ 25 వేల ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్ల పంపిణీ

చిట్టినగర్, న్యూస్‌టుడే

దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అమ్మవారి భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇట్టే వైద్యం, ఉచితంగా మందులు అందించి అమ్మ భక్తులను ఆదుకున్నారు. ఇంద్రకీలాద్రిపైన, కొండ దిగువన ఘాట్లలో, క్యూలైన్ల వద్ద ప్రభుత్వం తరఫున 28 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 7 ప్రాంతాల్లో 108 వాహనాలను సిద్ధం చేసింది. అత్యవసర వైద్యం అందించేందుకు కొండపైన 3 పడకలు, కొండ దిగువన 6 పడకలు ఏర్పాటు చేసి వైద్యం అందించారు. దసరా ఉత్సవాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు కలిసి సుమారు 40 వేల మంది భక్తులకు పైగా వైద్య సేవలను అందించగా ఓఆర్ఎస్, గ్లూకోజ్ పొట్లాలను సుమారు 25,000 మందికి పంపిణీ చేశారు.

స్వచ్ఛంద సంస్థలూ..

ది కృష్ణా డిస్ట్రిక్ట్ హోల్‌సేల్ డ్రగ్స్ ట్రేడ్ అసోసియేషన్ వారు ఇంద్రకీలాద్రిపై వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా మందులతో పాటు అమ్మవారి సన్నిధికి నడిచి వెళ్లే భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు 20 వేలకు పైగా పంపిణీ చేశారు.

✪ అను గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ వైద్య శిబిరాన్ని కనకదుర్గా నగర్‌లో ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ప్రధానంగా బీపీ, మధుమేహం సాధారణ వైద్యం, ఫస్ట్ ఎయిడ్ వంటి సేవలు సుమారు 800 మంది భక్తులకు పైగా అందించారు.



నేత్ర పరీక్షలు ఇలా..



ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న డ్రగ్ అసోసియేషన్ సభ్యులు

✪ సంధ్య కంటి ఆసుపత్రి వారు కనకదుర్గా నగర్‌లో పెట్టిన వైద్య శిబిరంలో నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. కొందరికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. సుమారు ఈ ఉత్సవాలలో 1200 మందికి నేత్ర పరీక్షలు చేశారు. కళ్ల దురదలకు, కళ్లకి చుక్కల మందులు ఉచితంగా అందించారు.

✪ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా, ఎంజే నాయుడు ఆసుపత్రి, భవానీ ఆసుపత్రి, పీఎస్ఆర్‌సీ ఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల రోటరాక్ట్ క్లబ్, తదితర స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తమ వైద్య సేవలను అందించి శెభాష్‌గా నిలిచాయి.

అదృష్టంగా భావిస్తున్నాం



అమ్మవారి భక్తులకు సేవ అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధానంగా మధుమేహం, బీపీ ఉన్నవారు మందులు ఇంట్లో మరిచిపోయి రావటం వల్ల అత్యధిక శాతం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి మా వైద్య శిబిరాలలో మందులు ఇచ్చాం. పిల్లలకు దగ్గు సిరప్స్, కొండమీదకు నడచి రావడంతో కాళ్ల నొప్పులు, ఆయాసం, నీరసం వంటి వాటికి తగిన మందులు అందించాం. కాళ్లకు దెబ్బలు తగిలిన వారికి టీటీ ఇంజెక్షన్లు చేసి కట్లు కట్టాం. ఏ భక్తుడికీ ఇబ్బంది లేకుండా అమ్మవారి దయతో వైద్యం అందించగలిగాం.

– శ్వేత, ప్రభుత్వ వైద్యురాలు

ప్రాథమిక చికిత్స చేశాం



మా ఆసుపత్రి వైద్య శిబిరం కనకదుర్గా నగర్‌లో ఏర్పాటు చేశాం. కొండమీదకు క్యూలైన్లలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దర్శనం చేసుకుని కిందకు వచ్చేవారికి సేవలు అందించాం. మధుమేహం, బీపీ, మోకాళ్ల నొప్పులు, కాళ్లకు దెబ్బలు తగిన వారికి ప్రాథమిక చికిత్స చేసి ఊరటనిచ్చాం. సాధారణ ఆరోగ్య సమస్యలకు పరీక్షించి మందులు పంపిణీ చేశాం.

– గౌతమి, గాయత్రి, అను హాస్పటల్స్ కో-ఆర్డినేటర్స్

భవానీల కోలాహలం



భవానీపురం, న్యూస్‌టుడే : కృష్ణానది ఒడ్డున స్నానఘాట్‌లు భవానీలతో కోలాహలంగా మారాయి. పెద్ద సంఖ్యలో భవానీలు, ప్రజలు ఘాట్‌ల వద్దకు వస్తున్నారు. ఘాట్‌ల వద్ద భక్తుల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.



రాష్ట్రాభివృద్ధికి అమ్మ అనుగ్రహం ఉండాలని వేడుకున్నా



చిట్టినగర్ అమ్మవారి సన్నిధిలో కార్మికశాఖ మంత్రి సుభాష్



సిసోడియాకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాల అందజేత

చిట్టినగర్, ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు తీసేందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నట్లు కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మహిషాసురమర్దినీదేవి అలంకారంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కార్మికశాఖ మంత్రి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని) శుక్రవారం పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను పలువురు ప్రజా ప్రతినిధులు శుక్రవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, ఒంగోలు ఎమ్మెల్యే డి. జనార్దనరావు వేర్వేరుగా మహిషాసురమర్దినీదేవికి ప్రత్యేక పూజలు చేయించారు.



దుర్గగుడిలో రాజ్యసభ సభ్యుడు రవిచంద్రకు అమ్మవారి చిత్రపటం అందజేత



ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్

జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి



జస్టిస్ భానుమతికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న వేదపండితుడు

విద్యాధరపురం, న్యూస్‌టుడే : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ వేడుకల్లో భాగంగా మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఉన్న జగన్మాత దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయమర్యాదలతో న్యాయమూర్తికి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేశారు.



మహిషాసురమర్దినీదేవిగా చిట్టినగర్ అమ్మవారు



విజయదుర్గా ఆలయంలో



వీఎంసీ కాలనీలో



కొళ్లఫారం రోడ్డులో అమ్మవారు



బెజ్జాలమేడ వీధిలో



అబ్దుల్‌ఖాదర్ వీధిలో



పాతశివాలయంలో..



కొత్తపేట గంగానమ్మ ఆలయంలో

జయ జయ జయహే మహిషాసురమర్దిని..



విద్యుత్తు దీపాల అలంకరణలో వన్‌టౌన్ పోలీసుస్టేషను

చిట్టినగర్, విద్యాధరపురం, భవానీపురం, న్యూస్‌టుడే : పశ్చిమ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో 9వ రోజున మహిషాసురమర్దినీదేవి అలంకారంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. క్వారీ సెంటరులో కనకదుర్గా సేవా సమితి ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హెచ్‌బీ కాలనీలోని సంకల్ప సిద్ధి శ్రీ శిర్డీ సాయిబాబా మందిరంలో 10 మంది చిన్నారులకు అమ్మవారి అవతారాలు, ఒక చిన్నారికి శక్తి రూపిణిగా అలంకరణ చేశారు.



దాసాంజనేయస్వామి ఆలయంలో..

వన్‌టౌన్ పీఎస్‌లో ఆయుధపూజ

దసరా ఉత్సవాల్లో మహర్నవమిని పురస్కరించుకొని జగన్మాత సన్నిధిలో ఆయుధపూజను వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ దంపతులు శుక్రవారం నిర్వహించారు. స్టేషన్‌ను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తుపాకులను అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజ చేశారు. మహిషాసురమర్దినీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు పోలీసు కుటుంబాలు కుంకుమార్చన పూజ చేశారు.



ఊర్మిళానగర్‌లో మహిషాసురమర్దినిగా అమ్మవారు



దుర్గమ్మ ఆలయంలో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఆలయ అధికారులు



క్వారీ సెంటరులో అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్



ఆయుధపూజలో వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ కుటుంబం



హెచ్‌బీ కాలనీలో చిన్నారుల నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న మహిళలు



అఖిలాండేశ్వరీ అంటూ సాంప్రదాయ నృత్యం

రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతి

చిట్టినగర్, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పెయింటర్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. . ప్రకాష్‌నగర్‌లో కామవరపు ఈశ్వరరావు(45), దేవి దంపతులు ఉటున్నారు. పెయింట్ పని చేసే అతనికి ఇద్దరు సంతానం. ఈ నెల 9వ తేదీన ద్విచక్ర వాహనంపై తన మేనల్లుడు షణ్ముఖను ఎక్కించుకుని వైవీరావు రింగు సెంటర్‌నుంచి ప్రకాష్‌నగర్ వెళ్తున్నారు. విక్రమ్ పబ్లిషర్స్ భవనం వద్ద గొర్రెలు ఆకస్మాత్తుగా వచ్చి ద్విచక్ర వాహనానికి తగలడంతో ఇద్దరూ పడిపోయారు. ఈశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. షణ్ముఖకు స్వల్ప గాయాలయ్యాయి. ఈశ్వరరావును ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి బాబాయి మణిప్రసన్నకుమార్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

అనారోగ్యంతో రైలు ప్రయాణికుడు..

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : రైల్లో ఓ గుర్తు తెలియని ప్రయాణికుడు మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుని వయసు సుమారు 75 ఏళ్లు ఉంటాయని ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. సంబంధీకులు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

పోతరాజు సేవలు చిరస్మరణీయం



తమ్మిన చిత్రపటానికి పూలమాల వేస్తున్న కోటేశ్వరరావు, రమణబాబు, సాంబశివరావు, దుర్గాంబ

విద్యాధరపురం, న్యూస్‌టుడే : రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన తమ్మిన పోతరాజు సేవలు పశ్చిమ నియోజకవర్గ వాసులు మరచిపోలేరని సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. వన్‌టౌన్ లెనిన్ భవన్‌లో తమ్మిన పోతరాజు జయంతిని పురస్కరించుకొని సీపీఐ నాయకులు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన సేవలను, ఉద్యమాల్లో పోషించిన పాత్రను గుర్తు చేశారు. స్థానిక నాయకులు తాడి పైడయ్య, సాంబశివరావు, కొట్టు రమణారావు, టి. వీరయ్య, దుర్గాంబ, భారతి, మాజీ కార్పొరేటరు రమణబాబు పాల్గొన్నారు.

15న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

విజయవాడ బస్టేషన్, న్యూస్‌టుడే : అరుణాచలగిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సును ఈ నెల 15న ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 15న పండిట్‌నెహ్రూ బస్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 16న శ్రీకాళహస్తి దర్శనం అనంతరం కాణిపాకం, సాయంత్రం గోల్డెన్ టెంపుల్ చేరుతుంది. అదేరోజు రాత్రికి బయలుదేరి 17న ఉదయం అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం అదేరోజు సాయంత్రం బయలుదేరి 18న ఉదయం 5 గంటలకు విజయవాడ చేరుతుంది. ఛార్జీ రూ. 2500గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఆధ్యాత్మిక భావ వ్యాప్తిలో అర్చకుడి పాత్ర కీలకం



అర్చక సభలో ప్రసంగిస్తున్న ఈవో రామారావు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : ఆధ్యాత్మిక భావ వ్యాప్తిలో అర్చకుడి పాత్ర కీలకం అని దుర్గగుడి ఈవో రామారావు అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో శుక్రవారం నిర్వహించిన అర్చక సభలో ఈవో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణ, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఈ సందర్భంగా సీనియర్ అర్చకులను సభా వేదికపై సత్కరించారు. చిన్న దేవాలయాల్లో పనిచేసే 175మంది అర్చకులకు రూ. 4,500 చొప్పున పారితోషికాన్ని దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యులు అందజేశారు. డిప్యూటీ ఈవో రత్నంరాజు, పండుగ ప్రత్యేక అధికారులు రామచంద్రమోహన్, మూర్తి, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

తొమ్మిదో రోజు ఆదాయం రూ.63.99లక్షలు

దసరా వేడుకల్లో తొమ్మిదో రోజు భక్తుల దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం, ఇతర ఆర్జిత సేవల ద్వారా రూ. 63. 99లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. రూ. 500, రూ. 300, రూ. 100 దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 17. 17లక్షలు, రూ. 4. 93 లక్షలు, రూ. 4. 20లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదాల విక్రయంతో రూ. 33లక్షలు, తలనీలాల టోకెన్ల విక్రయాలతో రూ. 2. 72లక్షలు ఆదాయం లభించింది.

EENADU eClassifieds

AUTO

VEHICLES FOR SALE

2017 మోడల్ (August) Toyota Fortuner, High-end మోడల్, ఆటోమేటిక్, బండి నెంబర్: AP05 EC 1111, వైట్ కలర్, షోరూమ్ మెయింటెనెన్స్ కారు అమ్మకమునకు కలదు. ✆ 94418 15973, 93951 33359.

AUTO FINANCE

పాత వాహనాలపై ఫైనాన్స్ సౌకర్యం
2015 పైన మోడల్‌గల ట్రాక్టర్లకు అతి తక్కువ వడ్డీ మరియు సులభ పద్ధతి డాక్యుమెంటేషన్‌తో ఫైనాన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి.
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ విజయవాడ.
8985966475
8500667217
7901677793

పాత వాహనాలపై ఫైనాన్స్ సౌకర్యం
2014 పైన మోడలుకు, అన్ని పాత లారీలు, కార్లు, మిషనరీలు పై అతి తక్కువ వడ్డీ మరియు సులభ పద్ధతి డాక్యుమెంటేషన్‌తో ఫైనాన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి.
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ విజయవాడ.
9440909723
9440909805
9440909722

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

WANTED
DEALERS AND DISTRIBUTORS
BHARAT ASSAM TEA
వారి దసరా శుభాకాంక్షలు



SP AGENCIES
Cell: 98661 44985, 79815 30158

Wanted CSA, SS, ASM, SO, Chennai Base Edible Oils, Basmati Rice Products Sri Krishna Foods. Ph: 8919478977.

విజయవాడలో గల నెల్లూరు గోలీ సోడా కంపెనీకి క్రింది ఇచ్చిన ఏరియాలలో డీలర్స్ కావలెను. ఏలూరు, రేపల్లె, అవనిగడ్డ, నూజివీడు, నందిగామ, గుడివాడ, మచిలీపట్నం. ✆ 94919 75554, 90909 19029

BUSINESS OFFER

Godrej Jersy Dairy వారి పాలు, పాలపదార్థములు డిస్ట్రిబ్యూషన్ చేయుటకు మరియు పార్లర్ పెట్టుటకు ఆసక్తి గలవారు సంప్ర. ✆ 98489 91419.

WANTED

విజయవాడ కరెన్సీనగర్‌లో నిర్మాణం పూర్తి అయిన లేడీస్ హాస్టల్‌కు 50 Ac లు, 50 సీలింగ్ ఫ్యాన్‌లు, 8 వాషింగ్‌మెషిన్‌లు మరియు CC కెమెరాలు మంచి క్వాలిటి కలవి కావలెను హోల్‌సేల్ డీలర్లు మాత్రమే సంప్ర ✆ 9701731479.

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001:2015 Certifed Co. House Hold Goods Shifting any Time any Where. ✆ 97043 64389, 92900 87673.

SOLAR PRODUCTS

Surya Ghar పథకము ద్వారా సబ్సిడీ, తక్కువ ధరలో బ్యాంక్ లోన్ సౌకర్యంతో నాణ్యమైన Solar Project చేయబడును. వివరాలకు సంప్ర: 81792 39699.

BUILDING CONSTRUCTION

గుడివాడ SN పురం బస్టాండ్ ఎదురుగా నందమూరిబాబు గెస్ట్‌హౌస్ Opp 825 చ||గ|| వెస్ట్ 27 1/2 చ.గ. 30 చ.గ.లో గ్రౌండ్ ఫ్లోర్ 5 వేలు చ||అ|| 1st ఫ్లోర్. Fre Fadricate Structure అనుమతుల ప్రకారం నిర్మించి అద్దెకు ఇవ్వబడును. సెల్ నెం. 94406 72752.

Raghava Constructions. We do Building contracts on Turn Key Basis for VMC/APCRDA Approvals, Vasthu, Plans, Elevations & Structural Designs ✆ 98851 12999

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న, లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

సంజయ్‌రామ్ కన్‌స్ట్రక్షన్: అతి తక్కువ ఖర్చు పూర్తి క్వాలిటీతో మీఇంటిని, ఇతర ఏ కట్టడాలైనా కన్‌స్ట్రక్షన్స్ చేయబడును. లోన్స్, ప్లాన్లు & ఇంటీరియర్స్ వర్క్స్ కలవు. ✆ 90002 17513.

సూర్య కన్‌స్ట్రక్షన్స్: ఇండ్లు, అపార్ట్‌మెంట్స్, మెటీరియల్ కాంట్రాక్ట్ మరియు డెవలప్‌మెంట్ చేయుటకు సంప్రదించండి. ✆ 94402 42092.

WATER PROOFING

Sri Kanakadurga Water Proofing. Slabs, Tanks, Bathrooms, All Leakage Works with Chemical Salve. Ph: 9666223481.

EDUCATION

Spot Admissions: BA Rs. 5000, B.Com. 6000, B.Sc. CSE/ Elec 7000, M.Com/ MA English Just Rs. 12,000, PLNM Degree College, Opp. ANU, 91774 08565.

HOME TUITIONS

C.K.R (ఆన్‌లైన్ & హోమ్) ఆల్ ట్యూషన్స్ Olympaids, ఇంటర్ MPC, BiPC, EAMCET, Neet మెయిన్స్, IIT అడ్వాన్స్, ఆల్ ట్యూటర్ కావలన్నా సంప్ర|| ✆ 94924 83175, 89853 57002.

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG, NEET, IIT, EAMCET, B.Tech. CA-CPT, BITSAT ఆల్ ట్యూటర్స్ కావాలన్నా. ✆ 92900 05677, 74165 35749.

FINANCIAL SERVICES

మీకు అవసరమైన అన్ని రకముల లోన్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలోనైనా ఎక్కడైనా లోన్స్ ఇప్పించబడును మరియు లోన్స్ ఇప్పించుటకు ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. సంప్ర|| శ్రీ సంతోషిమాత లోన్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, చిన్నబజార్ రోడ్, కత్తెరవీధి జం||, శ్రీకాకుళం. ✆ 9701157111, 9063568887.

HOME NEEDS

PEST CONTROL

Priyanka Pest: 25 Yrs. Exp. 5 Yrs. Warranty Smell Less Bayer Chemicals (Pest and Other Insects Control). ✆ 94924 82494, 93932 30136.

INDUSTRY

MACHINERY FOR SALE

GEN Samrat హార్వెస్టింగ్ మెషీన్లు, హైడ్రాలిక్, పంపులు, గేర్ బాక్స్‌లు, మోటార్లు, వరికోత మెషీన్లు, విడి భాగాలు. కియరెన్సు సేల్ 50% Dis. Ph:9246249543, 9000688888

PERSONAL CLASSIFIEDS

MISSING

కనబడుటలేదు



మోరా కోటిరెడ్డి గారు
(లేటు మోరా వరసారెడ్డి) పామర్రు
ది. 5-5-2021 నుండి కనిపించడంలేదు. విచారించగా ఎక్కడకు వెళ్ళినది తెలియరాలేదు. తదుపరి 21-7-2021 పామర్రు పోలీసువారికి ఫిర్యాదు చేయగా ది. 23-7-2021 FIR No: 256/2021గా మిస్సింగ్ కేసు నమోదు చేసియున్నారు. నేటికి ఆయన ఆచూకి తెలియరాలేదు. కావున ఎవరికైనా తెలిసినయెడల ఈ క్రింది వీరి కుమార్తె: సరిపల్లి జయలక్ష్మి గారికి తెలియపరచిన పిదప తగిన పారితోషికం ఇవ్వబడును.
ఇట్లు: **సరిపల్లి జయలక్ష్మి** W/o. బాలాజీ రెడ్డి ఫోన్: 99490 51872

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీ వైష్ణవి హోమ్‌కేర్ సర్వీసెస్ విజయవాడ. వృద్ధులకు, పేషెంట్లకు (మంచాన ఉన్నవారికి) అన్నిరకముల సేవలు 24గం||లు చేయడానికి కేర్‌టేకర్స్‌ను, నర్సులను మీ ఇంటి వద్దకు పంపబడును. అమౌంట్: 18,000 to 19,000/- ✆ 99856 48484, 99856 49494

REAL ESTATE

పటమట NTR సర్కిల్ SBI-MED-PLUS, బందర్‌రోడ్ నుండి 5th ఇల్లు చ||గ|| 222 లు, మరియు దుర్గా మహల్ వెనుక రోడ్ 3bhk కొత్త ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 63000 65270.

300 చ||గ|| స్థలం + ఇల్లు (సూర్యనారాయణ వీధి, సూర్యారావు పేట) & 3BHK ఫ్లాట్ (2400 చ||అ|| కస్తూరిబాయిపేటలోని పాత అపార్ట్‌మెంట్) అమ్మకమునకు కలవు. విజయవాడ. 98855 55888.

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, రెడ్డిపాలెం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజా మరెక్కడైనా ప్లాట్లు అ/కొ సంప్ర|| జనచైతన్య ప్లాట్లు మా ప్రత్యేకత. A1 రియల్‌ఎస్టేట్, 73823 96677.

దసరా శుభాకాంక్షలతో... గుంటూరు జిల్లాలో శ్రీ భ్రమరాంబపురం కాలనీ & జనచైతన్య ప్లాట్స్ & UDA అప్రూవ్డ్ ప్లాట్స్ & పొలములు. అ/కొ. స్పాట్ రిజిస్ట్రేషన్. మన్నెం లతీష్ గౌడ్. Ph: 98489 86831.

బెంజిసర్కిల్ నుండి పటమట, కానూరు, తాడిగడప, పోరంకి, ఈడుపుగల్లు, కంకిపాడు ఏరియాలో ప్లాట్లు అమ్మలన్నా కొనాలన్నా సంప్రదించగలరు. ✆ 88857 66889.

FLAT FOR SALE

KANURU

కానూరు కెనడీస్కూల్ ఎదురుగా 3BHK ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ మరియు తాడిగడప మనోజ్‌నగర్‌లో 155 గ||ల G+1 ఇండిపెండెంట్ హౌస్‌లు అమ్మకానికి కలవు. ✆ 70750 17255.

Ready to Occupy, SR ప్యారడైజ్, విజయవాడ - కానూరు - మురళీనగర్ మెయిన్ రోడ్‌లో 2&3BHK ప్రీమియం ఫ్లాట్స్, బెంజిసర్కిల్‌కి 5KM, NTR హెల్త్‌యూనివర్సిటీకి 2KM, టాప్ బ్రాండ్స్‌తో నిర్మాణం. ✆ 82977 01800.

PENAMALURU

గృహప్రవేశంకు సిద్ధముగా విజయవాడ, పెనమలూరులో, MRO ఆఫీస్ వద్ద New DLX 2 BHK (1346 S.Ft) ఫ్లాట్స్ - Bank Loan సౌకర్యాలతో 43 లక్షలు. ✆ 97014 83087.

TADEPALLI

గృహప్రవేశమునకు సిద్ధముగా విజయవాడ - గుంటూరు హైవేకి దగ్గరలో తాడేపల్లి టౌన్‌లో, రెయిన్‌బో విల్లాస్‌కి సమీపంలో, నవోదయా కాలనీ నందు 25 ఫ్లాట్స్‌తో, తూర్పు, పడమర ఫేసింగ్‌తో 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ (1750 S.Ft.) అన్ని సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 99088 45511, 99088 45111.

తాడేపల్లి / AIIMS దగ్గరలో 3BHK తేజాస్ రెసిడెన్సీ S.Ft 3,100/- Only. (Including Cupboards & Ceiling) Ready to Occupy. ✆ 82977 01800.

GENERAL

Brindavan Colony beside Siris Rajus House, Spacious Deluxe 3BHK 2285 Sft., E/F Flat 3rd Floor (Rate 1.8 Cr.) Ready to Occupy. ✆ 9440304304.

4BHK Ready to Occupy Luxury Flats for Sale at Vijayacon Square Gurunanak Nagar Colony, Behind Ushodaya. ✆94404 96840, 63037 51835.

విజయవాడ, రామవరప్పాడు, బళ్ళెంవారివీధిలో, ఫ్లోర్‌కి 1 ఫ్లాట్ చొప్పున నిర్మించిన, 3 BHK ఫుల్లీ ఫర్నీష్డ్ ఫ్లాట్ (1900 Sft) అన్ని సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 92469 77999.

3 BHK, 2 BHK సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధంగా కలవు. ట్రెండ్‌సెట్ మెడోస్ గేటెడ్ కమ్యూనిటీ వెనుక, GVR నగర్, 3వ లైన్, పందిరి రోడ్, VJA. ✆ 98492 44328, 97047 83727.

2 BHK Flat అమ్మకం. మైమార్ట్ ప్రక్కరోడ్ బల్లెంవారి వీధి (మహానాడు రోడ్‌కి దగ్గరలో) St. Anns స్కూల్‌రోడ్ వసతి క్లానిక్, 3rd ఫ్లోర్‌లో 2BHK 1200 S.Ft కబోర్డ్స్‌తో అమ్మకం. (3 బాల్కనీస్ రోడ్ ఫేస్). ✆ 98484 76499.

విజయవాడ, NTR కాలనీలో అన్ని సౌకర్యములతో గృహప్రవేశమునకు సిద్ధముగా ఉన్న నార్త్ & ఈస్ట్ ఫేసింగ్ 3BHK Flat అమ్మకమునకు కలదు. ✆ 93946 26067 / 94903 53541.

VJA, గాయత్రీనగర్, కంచుకోట వారి వీధి, మధువనం, 101, 1st ఫ్లోర్, తూర్పు ఫేస్, ఫర్నిషెడ్, 3 BHK, 1800 S.Ft., 70 గ||, కార్ పార్కింగ్‌తో ఫ్లాట్ అమ్మకం. 88851 23459/ 96426 85017.

3BHK లగ్జరీ ఫ్లాట్ అమ్మకము 3rd ఫ్లోర్ తూర్పుఫేసింగ్ 2,600 S.Ft. లిఫ్ట్ 2 కార్ల పార్కింగ్ సౌకర్యంతో. శ్రీ రామచంద్రనగర్, ఆయుష్ హాస్పిటల్ వద్ద. ✆ 92488 68272, 91418 56789.

3 BHK డీలక్స్ ఫ్లాట్స్ 1450 Sft. గృహప్రవేశానికి సిద్ధంగా విజయవాడ అయోధ్యనగర్ సాయిబాబాగుడి రోడ్డులో అమ్మకంనకు కలవు. ✆ 99590 10777.

VJA, మధురానగర్, గద్దెవారి పొలాలు ప్రక్కన వినాయకనగర్‌లో గృహప్రవేశానికి సిద్ధంగా వున్న 2B/R ఫ్లాట్స్ (1008 చ||అ||) ఈస్ట్ - నార్త్ ఫేసింగ్ తో అమ్మకం. ✆ 92962 05727.

Fortune Homeland 3BHK Luxury Flat in Gated Community 1980 Sq.Ft. with Car Parking, Trendset Meadows, Madhura Nagar, VJA. ✆ 98481 54222

VJA, Eluru Road, BSNL Near, Maruti Nagar, Sri Ramulu Street, Lane BP Bunk, 2 BHK (850 S.Ft) Flat Sale. 2nd Floor, UDS 50 Sq. Yards. ✆ 98851 12999.

3BHK 1800 Sq.ft New Luxury Flats at Vijaya Lakshmi Colony Mahanadu Road with Wood Work and all Amenities. ✆ 94405 28023.

2BHK -39 Lakhs, 3BHK -58Lakhs ఫ్లాట్స్ AT- సెమిగేటెడ్ కమ్యూనిటీ నందు. 1170 S.Ft., & 1560 S.Ft., ఈడ్పుగల్లు, విజయవాడ - మచిలీపట్నం హైవేకు అతి సమీపముగా కలవు. ✆ 94944 76303, 98480 55344.

గన్నవరం సెంట్ జాన్స్ స్కూల్ ప్రక్కన శ్రీ నగర్ కాలనీలో భాను ఎంపైర్ నందు న్యూగా ఉన్న 2BHK, 3BHK ఫ్లాట్స్ రెడీ ఆక్యూపెన్సికి అమ్మకమునకు కలవు. సంప్ర: ✆ 98481 47485.

3 BHK ఇండివిడ్యువల్ లగ్జరీ ఫ్లాట్ (CRDA) Ready to Occupy బందరురోడ్డు టైం హాస్పిటల్ వెనుక వరలక్ష్మీపురంలో (బ్యాంక్ లోన్‌తో) ✆ 76719 22845.

గృహప్రవేశమునకు సిద్ధముగా 2 BHK & 3BHK ఫ్లాట్స్ ప్రసాదంపాడు వివేకానంద స్కూల్ రోడ్ లో, నేషనల్ హైవేకి 100. మీ దూరంలో ఎకరం స్థలంలో 75 ఫ్లాట్స్‌తో బొప్పన వారి సంకల్ప్ కాసా అపార్టుమెంట్ నందు A/C, జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్ మొ || సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 99088 45511, 99088 45111.

3BHK 1850 Sq ft ఫుల్లీ ఫర్నిష్డ్ లగ్జరీయస్ ఫ్లాట్స్ ఫ్లోర్‌కి ఒక్క ఫ్లాట్ రెడీ టు ఆక్యుపై ప్రైమ్ లొకేషన్, ఆయుష్ హాస్పిటల్ దగ్గర, కరెన్సీనగర్. ✆ 90524 13111, 93901 11339.

నందిగామ రైతుపేట సెంటర్ LP థియేటర్ ప్రక్కన నిర్మించిన విఘ్నేష్ ప్లాజా నందు కమర్షియల్ షాప్స్ మరియు 2BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధంగా కలవు. ✆ 76800 70510.

బందరురోడ్డు అశోక్ నగర్ పప్పులమిల్లు సెంటర్‌కు అతిసమీపమున నిర్మించిన 3 BHK (ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్) గృహప్రవేశమునకు సిద్ధముగా కలవు. ✆ 94940 51157.

VJA, సూర్యారావుపేట, గోవిందరాజులు నాయుడు స్ట్రీట్, రేకుల షెడ్ స్కూల్ ప్రక్కన, శ్రీచక్ర అపార్ట్‌మెంట్‌లో, 5th ఫ్లోర్, ఈస్ట్ ఫేస్ 2 B/R ఫ్లాట్ అమ్మకం. ✆ 93474 32499, 98491 85739.

VJA భవానీపురం నేషనల్ హైవే ప్రక్కన Caliber Utsav Apt., 1st ఫ్లోర్ W/F 2BHK Flat, E/F 3BHK Flat అన్ని సౌకర్యాలతో అమ్మబడును. ✆ 98481 10246.

ప్రశాంతినగర్, లయోల కాలేజ్, కళాదర్శిని ప్రక్కన శ్వేత ఎంక్లేవ్ నందు 1150 S.Ft, W/F, లిఫ్ట్, కార్ పార్కింగ్ గల 2 BHK ఫ్లాట్ అమ్మబడును. సంప్ర: ✆ 94949 58888.

యనమలకుదురు, రామలింగేశ్వరనగర్‌లో GK Towers, Flat No-2. బ్యాంకువారు ద్వారా అమ్మకమునకు కలదు. ✆ 9550195135, 9959831538.

ప్రసాదంపాడులోని వికాస్ పబ్లిక్ స్కూల్ ఎదురు సందులో 2BHK ఫ్లాట్, కారు పార్కింగ్‌తో అమ్మబడును. బ్యాంక్ లోన్ సౌకర్యం ✆ 93927 08230, 99088 74037.

హిమాలయ బిల్డర్స్. కానూరు మన కళ్యాణ మండపం దగ్గర, 3rd ఫ్లోర్‌లో, న్యూ 3BHK ఫ్లాట్ (1938 Sft.) గృహప్రవేశమునకు సిద్ధముగా కలదు. డెవలప్‌మెంట్‌కు సైట్స్ కావలెను. ✆ 99483 64836.

విజయవాడ, సిద్ధార్థ నగర్, SBI కాలనీ-2లో, ఫ్లోర్‌కి 1 ఫ్లాట్ చొప్పున నిర్మించిన 3 BHK డీలక్స్ ఫ్లాట్స్ (2450 S.Ft.) ★ భారతీనగర్‌లో 3500 S.Ft. సూపర్ డీలక్స్ ఫ్లాట్, 3 కార్ల పార్కింగ్‌తో అమ్మకం. ✆ 94406 61789.

నున్న D.Mart ఎదురుగా గల అపార్ట్‌మెంట్స్‌లో 2BHK (875) S.Ft., 2,700/-కు, 3BHK (1134) S.Ft. 3,000/-కి అమ్మకానికి కలవు. లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో. ✆ 90005 02222.

దుర్గాపురం రాజీవ్‌గాంధీ వీధిలో TVR మునిసిపల్ High School దగ్గర ఉత్తరం రోడ్ తూర్పు ఫేసింగ్ 2BHK ఫ్లాట్స్ (1170S.Ft) అమ్మకం మీ స్థలములో మెటీరియల్ కాంట్రాక్టుపై వర్కుచేయబడును. ✆ 94403 20398, 93943 24991, 92945 61111.

మారుతీనగర్ ప్రకాశరావు వీధిలో 4BHK, లోటస్ సెక్టార్ 4లో 3BHK 4వ ఫ్లోర్లో, మహానాడురోడ్ గణేష్ నగర్ కాలనీ, 1వ రోడ్‌లో ఫ్లోర్‌కి 1 చొప్పున 3BHK, పైపుల రోడ్‌లో (గౌండ్ & ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ (102 చ||గ||) అమ్మకం. ✆ 93953 01959, 93943 24991, 92945 61111.

పోరంకి, ప్రియఫుడ్స్ ఎదురు రోడ్, 2BHK, 3BHK ప్రీమియం క్వాలిటీ, ఫ్లాట్స్, క్లాస్ లొకేషన్, టాప్ బ్రాండ్స్‌తో నిర్మాణం. గృహప్రవేశానికి సిద్ధం. ✆ 76740 82458.

కంకిపాడు గ్రామంలో NH5 ప్రక్కన నూతనంగా నిర్మించబడుతున్న చెర్రీస్ హైట్స్ అపార్ట్మెంట్ నందు 2BHK ఫ్లాట్స్ అమ్మకానికి కలవు. S.Ft 3000/-లు మాత్రమే. ✆ 98483 33868.

కానూరు సిద్ధార్థనగర్ 1st లైన్ E/F న్యూ 3BHK ఫ్లాట్స్ (ఫ్లోర్‌కి 1 ఫ్లాట్) పుల్లీ ఫర్నీష్డ్ విత్ కబోర్డ్స్, కార్‌పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యములతో అమ్మకమునకు కలదు. ✆ 79932 85116.

భవానీపురం HBకాలనీలో Opp: LIC బిల్డింగ్ రోడ్డు, ఓల్డ్ MIG, గ్రౌండ్ మరియు 2nd ఫ్లోర్లో ఫ్లాట్స్ 535 S.Ft, 52 గజాలు రిజిస్ట్రేషన్. @ 22 లక్షలు. ✆ 93929 69028.

విజయవాడ, విశాలాంధ్ర రోడ్డు, మెట్రో ప్రక్కన, మై హోం అపార్ట్‌మెంట్, బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, 3BHK ఫ్లాట్ 2 కార్ పార్కింగ్‌లతో అమ్మకం. ✆ 90598 46136, 92464 70758.

విజయవాడ పప్పుల మిల్లు మన కళ్యాణ మండపం నుండి మహాదేవపురం మీదుగా కానూరు వెళ్ళే రోడ్డు ఫేసింగ్ ఫ్లోర్‌కి ఒకటి చొప్పున పూర్తి ఇంటీరియర్‌తో న్యూలగ్జరీ 3BHK ఫ్లాట్లు అమ్మకం. ✆ 99898 15888.

పటమట గోల్డెన్ టవర్స్ 4th ఫ్లోర్‌లో 2B/R Flat, కబోర్డ్స్, కారు పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యంతో అమ్మకం. 40 లక్షలు, Negotiable. ✆ 94417 91064, 63097 89888.

HOUSE FOR SALE

TADIGADAPA

తాడిగడప డొంకరోడ్డు, చెరువు దగ్గర, ఫ్లోర్‌కు 1 ఫ్లాట్ (3BHK) చొప్పున నిర్మించిన New G+3 గ్రూప్ హౌస్ మొత్తంగా / విడిగా అమ్మకం. (నార్త్ & వెస్ట్ రోడ్స్) : ✆ 93921 40089 / 99480 15747.

GENERAL

ఉయ్యూరు - గుడివాడ రూట్‌లో ఊరి మధ్య 50సెంట్లల్లో గల కొబ్బరితోట & పండ్ల మొక్కలు ఫామ్‌హౌస్‌తో సహా అమ్మకమునకు కలదు. సంప్ర: ✆ 95024 66890.

4 BHK LUXURY VILLAS @ Poranki
★ King Sized Bed Rooms
★ Double Height Living
★ 2 Car Parking
★ Club House with Pool
★ Terrace Garden
★ Premium Gated Community
BHAVISHYA ESHANYARAAGA
✆ 99889 63339, 99889 53339

దసరా అద్భుత ఆఫర్: గోసాల చైతన్య కాలేజీకి దగ్గరలో అతిపెద్ద వెంచర్‌లో.. గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్‌లు, విల్లాస్, అపార్ట్‌మెంట్స్, లేఅవుట్ ప్లాట్లు అతి తక్కువ ధరలలో అమ్మబడును. ✆ 70950 59166.

విజయవాడ, పటమటలంకలో 327 చ||గ||ల్లో ఉన్న 2స్టేర్స్ బిల్డింగ్స్ (నార్త్ ఈస్ట్) అమ్మకమునకు కలవు. డోర్ నెం.63-2-14 (నోబ్రోకర్స్). ✆ 90004 29792, 99596 02102.

గుండెమెడ దగ్గర 3 యకరములు & లయోలా కాలేజ్ దగ్గర 267 గజాలు ఇల్లు, పోరంకిలో 168 గ||లు ఇల్లు అమ్మకమునకు కలవు. మరియు 3 ఫ్లోర్ల ఇల్లు అద్దెకు ✆ 98496 33982.

విజయవాడ పైపులరోడ్డు వాంబే కాలనీ దగ్గరలో గృహప్రవేశానికి సిద్ధంగా 125 చ.గ.లలో న్యూ 3 ఫ్లోర్ల బిల్డింగ్ మరియు 2 BHK ఫ్లాట్ ప్రశాంత్ కాలనీ రోడ్ నెం.2లో అమ్మకం. ✆ 80746 23884, 83176 37676.

కానూరు కెనడీ స్కూల్ దగ్గర, అన్నే అరుణ కన్వెన్షన్ రోడ్‌లో నార్త్ ఫేస్‌తో 151చ||గ||లలో మాచే నూతనంగా నిర్మించిన G+1 ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకం. రెడీ టు ఆక్యుపై ✆ 99490 57000

విజయవాడ చిట్టినగర్‌లో 690 గజములలో గల పాత బిల్డింగులు అమ్మకమునకు కలవు. సంప్ర: 89785 00936.

LAND FOR SALE

NUNNA ROAD

నున్న Vikas College రోడ్డులో జగనన్న కాలనీ వెనుక 10 సెంట్లు Farm Land కేవలం: రూ. 20 లక్షలకు మాత్రమే లభించును. ✆ 7997800008, 9848665559.

GENERAL

విజయవాడ సిటీ న్యూబైపాస్ రోడ్డుకు అతి దగ్గరలో తూర్పు, ఉత్తరం, పడమర ఫేసింగ్‌తో 30 వేలు గజం ఉన్నచోట 20 వేలకే. 20 సెంట్లు. అర్జెంట్ సేల్. ✆ 62817 46066, 96429 13333.

కోకో, కొబ్బరి, వరి, పామాయిలు తోటలు మరియు ఇండస్ట్రీయల్‌కు ఉపయోగపడే ల్యాండ్స్, అమ్మాలన్నా కొనాలన్నా సంప్ర: ✆ 62810 03074.

గోసాల బందరు రోడ్డుకి 1/2 Km చైతన్య కాలేజ్ దగ్గర, వెస్ట్ ఫేస్ 400 చ||గ||లు ఇళ్ళ స్థలము మరియు కనుమూరు బందరు రోడ్డు ఫేసింగ్‌తో 4 ఎకరముల పొలము అమ్మబడును. సంప్ర: 94911 23645.

తూ||గో||జిల్లా నల్లజర్ల మం|| పోతవరం గ్రామంలో 4 ఎ|| 80 సెం|| లేత పామాయిల్ భూమి & కొయ్యలగూడెం మం|| పొంగుటూరులో కొయ్యలగూడెం రోడ్‌ను ఆనుకొని 2 ఎ|| 09 సెం|| కొబ్బరితోట అమ్మకము. Cont: 98494 38306.

అమరావతి రాజధాని పరిధిలో కంతేరు నుండి తాడికొండ వెళ్ళు రహదారికి సమీపంలో డొంకరోడ్ ఫేసింగ్‌లో 1/2 ఎకరం భూమి అమ్మకమునకు కలదు. సంప్ర|| 99592 43663.

తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మేనుపాడు గ్రామంలో 133 ఎకరముల పండ్ల తోట అమ్మకమునకు కలదు. సంప్ర|| ✆ 94401 83778.

గన్నవరం నుంచి నూజివీడు రోడ్డులో రోడ్డు ఫేసింగ్, కమర్షియల్ 50 సెంట్లు మొత్తంగా గాని, విడివిడిగా గాని అమ్మకం. సెంటు 2.5 లక్షలు. ✆ 63028 86538.

PLOT FOR SALE

KANURU

కానూరు, కామినేని హాస్పిటల్ రోడ్డు, పోరంకి, రామవ ఎస్టేట్స్, జనచైతన్య ఈడుపుగల్లు, కంకిపాడు చుట్టుప్రక్కల ప్లాట్లు అమ్మదలచినవారు డైరెక్ట్ పార్టీ సంప్ర: ✆ 98485 87376.

PENAMALURU

గోసాల బందరు రోడ్డుకి & విజయవాడ Airport దగ్గరగా CRDA లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీలో ఓపెన్ ప్లాట్లు & హౌసెస్ మీ ప్లాన్ ప్రకారం నిర్మించబడును. ✆ 78936 56445.

TADEPALLI

హ్యాపీ‌వ్యాలీ వెనుక, శాంతి హౌసింగ్, అమరావతి టౌన్‌షిప్, రాజధాని, చిన కాకాని, కాజ రామకృష్ణ హౌసింగ్ మంగళగిరి చుట్టుప్రక్కల ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర. ✆ 98485 87376.

వడ్డేశ్వరంలో
DGP ఆఫీసుకు 1 KM పరిధిలో
NON లే అవుట్ ప్లాట్లు కలవు. కేవలం 14,000/- చ||గ||
99636 43786

GENERAL

హరివిల్లు వారి 15వ 5ఎకరాల మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ VJA 20 ని|| దూరంలో న్యూ బైపాస్‌కి 1kmలో ఇంటి నిర్మాణానికి అనువైనది. నెప్పల్లి కంకిపాడులో. ✆ 95507 63551.

పునాదిపాడు గుడివాడ రోడ్‌లో అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తూర్పు-ఉత్తరం కార్నర్ 355 చ||గ||లు ప్లాటు అమ్మకానికి కలదు. ✆ 94942 87778, 73824 22777.

PLOT FOR SALE
AP రాజధాని అమరావతికి సమీపంలో ORR కి దగ్గరలో CRDA లే అవుట్ లో ప్లాట్స్ చ||గ|| 6,999/- కలది కేవలం 4,999/- కే ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే
9030956555

దసరా ఆఫర్- నెలకు 10,000/- ఆదాయంతో 10నెలలు 5 మందికి మాత్రమే. అమరావతికి 15KM, HYD హైవేకు 4KM, ORRకు 200మీ||, కంచికచర్ల దగ్గర, ఇళ్ళప్రక్కర, CRDA వెంచర్, స్పాట్ రి||, బ్యాంకు లోన్. ✆ 88018 03689.

దసరా ఆఫర్, 8 గ్రా|| గోల్డ్ & రిజి|| ఫ్రీ, మల్లవల్లి 940 కంపెనీలకు & ఇళ్ళకు దగ్గర్లో, 60 అ|| బస్సు రోడ్డుకు ఆనుకొని, CRDA వెంచర్, బ్యాంకు లోన్ కలదు. ✆ 88018 03689.

VJA, నున్న HP పెట్రోల్ బంక్ ప్రక్కన నూజివీడు హైవే 3వ ప్లాట్ కరెంట్ సౌకర్యం 312గ|| గజం: 25,000/-, పాతపాడు -145గ|| గజం: 9,000/- మాత్రమే. ✆ 96182 82731.

యనమలకుదురు మోగా గ్యాస్ దగ్గర 36x50 కొలతలతో తూర్పు ఫేసింగ్ ప్లాట్ అమ్మబడును. తాడిగడప, పెదపులిపాక డొంక రోడ్లో సర్వే నెం. 51/3లో గజం 18,000 (60x40 కొ||)లో. ✆ 83339 45222.

విజయవాడ జంక్షన్ నున్న గ్రామం సూరంపల్లి బస్ రోడ్డుకి ఎదురుగా AP CRDA లేఅవుట్ వెంచర్ నందు 204 చ||గ||ల ఓపెన్ ప్లాటు అమ్మకం. చ||గ|| 14,000/- రూ||లకే. ✆ 90322 12829.

HYD హయత్‌నగర్, కోహెడ, మజీద్‌పూర్, బాటసింగారం, పిగ్లిపురం, మల్కాపూర్, లక్కారం, గుండ్రంపల్లి, చౌటుప్పల్, జలల్‌పూర్, పోచంపల్లిలో ప్లాట్లు. అ/కొ. Ph: 95500 66888

విజయవాడ గుణదల ఇన్నర్‌రింగు రోడ్డుకి దగ్గరగా ప్రైమ్ ఎవెన్యూ గేటెడ్ కమ్యూనిటీ నందు తూర్పు ఫేసింగ్‌తో 828 & 828 చ||గ||ల స్థలములు - 2 అమ్మకం (నోబ్రోకర్స్) ✆ 87905 99799.

పోడవరంలో 150 గజాలు, పెనమలూరులో (శ్రీహరి గార్డెన్స్) ముందు 120 గజాలు అమ్మకానికి కలవు. Direct Party No. Contact: 90257 22299

కంచికచర్లకు అతిదగ్గరలో గ||4499/- మరియు 6999/- మరియు గన్నవరంలో గ|| 3200/- ఫిక్స్‌డ్ రేటు. అమరావతి దిడుగులో CRDA గ|| 10,000/-. ✆ 72073 17577.

దసరా కానుక! చ.గ. 13 వేలు. 12 వ తేదీ దసరా లోపు బుక్ చేసుకున్న వారికి గజానికి 1,500/- తగ్గింపు. అమరావతి, ధరణికోట ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని. CRDA అప్రూవల్. లోన్ సౌకర్యం. 94905 17066.

అమరావతి & గ్రేటర్ విజయవాడలో CRDA అప్రూవ్డ్ గల 200 గజాల ప్లాట్లు తక్కువ ధరలలో అమ్మకమునకు కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్. Ph: 9502822335.

మీ పెట్టుబడికి ఇదే సరైన సమయం! రాజధాని పరిధిలో తాడికొండ, పాములపాడు నందు CRDA ప్లాట్లు సులభ వాయిదాల పద్ధతిలో కలవు. బ్యాంక్ లోన్ సౌకర్యంతో స్పాట్ రిజిస్ట్రేషన్‌తో కూడా. 99082 27609.

VJA, రాజధాని అమరావతి, మంగళగిరి, గన్నవరం, బందరురోడ్డు, బెంజిసర్కిల్‌కి 5 కి.మీ, నున్న నూజివీడు రోడ్డు, కంచికచర్లలో DTCP & APCRDA ప్లాట్స్ చ||గ|| 1,900/- నుండి 12,900/- సంప్ర: ✆ 93906 65999.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, కొలనుకొండలో హైవేను ఆనుకుని ఇండ్ల స్థలములు మరియు గొడౌన్‌కు అనుకూలమైన 60 సెంట్లు స్థలం అమ్మకం. ✆ 93468 70135, 98482 50305.

VJA, S.N పురంలో 450 గ|| స్థలం ★ గుణదల పడవలరేవు 60 గ||లలో G+2 బిల్డింగ్ ★ అంబాపురంలో 55 సెంట్లు భూమి అమ్మబడును. ఆదిత్య. ✆ 89190 50128.

గుడివాడ బైపాస్ రోడ్డులో స్కందా అపార్ట్‌మెంట్స్ ప్రక్కన తూ/ద. రోడ్డు 264 చ||గ|| స్థలం అమ్మకానికి కలదు. ✆ 99663 60356.

విజయవాడ సిటీ బందర్‌రోడ్ CRDA అప్రూవ్డ్ లేఅవుట్ LP RERA ప్రీమియం ఓపెన్ విల్లాస్ ఫుల్ డెవలప్‌మెంట్ ప్లాట్స్ చ||గ|| ఆఫర్ రేట్ 12000/- బ్యాంక్ లోన్ & స్పాట్ రిజిస్ట్రేషన్. ✆ 7893800789.

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి 10 నిమిషాలు దూరంలో ఫామ్ హౌస్‌కి రిసార్ట్‌కి అనుకూలమైన తూర్పు, పడమర రోడ్డుల మధ్య 1150 గజాల స్థలం, గజం : 4500/-కి అమ్మకు . ✆ 63028 86538.

మచిలీపట్నంకు 9కి||మీ|| దగ్గరలో మల్లవోలు మెయిన్ సెంటర్‌లో 10 సెంట్ల స్థలం అమ్మబడును. ✆ 89198 40736, 93964 06077.

5 గ్రాముల బంగారం ఉచితం, 5 లక్షలకే 121 గజాల ప్లాట్ కొనండి, బంగారం ఉచితంగా పొందండి. Ph: 8332844579.

COMMERCIAL SPACE FOR SALE

ఏలూరుజిల్లా ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గుడి నుండి 1Km. 2 ఎ- 25 సెంట్లు కమర్షియల్ Land for Sale. ✆ 83338 06524, 95336 64222.

COMMERCIAL BUILDING FOR SALE
2.50 P/M Rental Income
C+G+2 (300 sqyds)
at VIJAYAWADA
Near Vijaya Talkies
9491756458
9494959855

LEASE

గూడవల్లిలో మా 2 ఎకరములలో మీరు కోరిన విధముగా స్కూల్స్ & డే స్కాలర్స్ కాలేజీలకు, ఇన్స్టిట్యూషన్‌కు అన్ని సౌకర్యములతో కట్టించి అద్దెకు ఇవ్వబడును. ✆ 93946 26067.

LEASE/ RENT

విద్యా సంస్థలకు / హాస్టల్స్‌కు అనువుగా
కానూరు మెయిన్ రోడ్డు మాలెంపాటి వీధిలో ఒక్కొక్క ఫ్లోరు 1000 S.Ft. తో G+3 బిల్డింగ్ మరియు 350 S.Ft. గల 2 షెడ్లతో అద్దెకు / లీజుకు ఇవ్వబడును
✆ 99491 77788

PROPERTY FOR SALE

5 ఫ్లోర్స్ బిల్డింగ్ అమ్మకం కరెన్సీనగర్‌లో
12000 చ||అ||. 35 రూములు కల్గి ఉన్న 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఆఫీసులకు, హాస్పిటల్స్‌కు, కాలేజీలకు అనుకూలమైన బిల్డింగ్ అమ్మకం
✆ 99124 84646

LEASE/ SALE

GOLLAPUDI

గొల్లపూడి ఒన్ (1) సెంటర్‌లో ఫుల్లీ ఫర్నిష్డ్ 3BHK అపార్ట్‌మెంట్ ఫ్లాట్ అమ్మకం / అద్దెకు / లీజుకు ఇవ్వబడును. కాంటాక్ట్ సెల్: 83099 13134.

TO LET

3BHK for Rent Abhinav Enclave Ballem Vari Street, Ramavarappadu. Lift, Generator, Car Parking Available. Employees Preferred. ✆ 98480 75914, 99120 25496.

3 BHK for rent, behind AP Mining Corp, 100 Feet Road, Tadigadapa, Mob: 97295 54305.

3BHK Flat East/Face, Near Benzi circle, MG Road, VJA.1800 Sft, Fully Interior, 24/7 Water, Current, Security. Ph: 9885793555

4th Mainroad Plot, Film Colony, 3BHK Independent House for Rent Jayaprakash nagar, Vijayawada. Contact: 94419 29136.

A Spacious and Fully Furnished, Very Good 3BHK Apt, Available in Machavaram, Vijayawada For Rent or Sale. Recent Construction with all Amenities. Prime Location with Easy Access to Eluru Road, Offices, Shopping, Schools, Colleges. Contact: 98661 23491.

Air-Conditioned 2 Bedroom with New Furniture for Rent @ lotus Bhavanipuram,VJA. Contact. ✆ 98481 14399.

తాడిగడప డొంక రోడ్డులో 2BHK ఇండివిడ్యువల్ హౌస్ అద్దెకు కలదు. ఎంప్లాయీస్‌కి మాత్రమే. ✆ 99485 67421.

VJA, మేరీస్టెల్లా కాలేజి దగ్గర 3BHK ఇండిపెండెంట్ ఇల్లు 1st ఫ్లోర్ ఏసీలు, గీజర్లు, 2 కార్ పార్కింగ్‌ల ఇల్లు అద్దెకు కలదు. ఫోన్ : 76750 19123

COMMERCIAL

కానూరు: ఆటోనగర్ రోడ్డు, నవత ట్రాన్స్‌పోర్ట్ సమీపంలో వైష్ణవి కాంప్లెక్స్ నందు 2000 చ|| అ కమర్షియల్ స్పేస్ గోడౌనులకు, బ్యాంకులకు, ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 95815 22111.

తెనాలి చెంచుపేట మెయిన్ రోడ్‌లో G+5 కమర్షియల్ బిల్డింగ్ 30,000 S.Ft. ఫ్లోర్‌వైజ్‌గా) మొత్తంగా లీజుకు/ అమ్మకం. & 790 గ||లోని డూప్లెక్స్ ఇల్లు అమ్మకం. ✆: 80880 28917.

G+3 For Rent
Each 1,500 S.Ft with Lift



Hanumanpet, VJA-3
✆ 89859 66286

విజయవాడ, ఏలూరురోడ్డు రామవరప్పాడు రింగు కె హోటల్ ప్రక్కన యూనియన్ బ్యాంక్ ఆనుకొని 980 చ||అ||ల గ్రౌండ్‌ఫ్లోర్ బిల్డింగ్ ఆఫీసులకు, షోరూమ్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 95154 61626.

విజయవాడ సత్యనారాయణపురం భగత్‌సింగ్ రోడ్, కెనరా బ్యాంక్ ప్రక్కన 2nd ఫ్లోర్ 2,400 S.Ft ఆఫీస్‌కు అద్దెకు కలదు. ✆ 98483 94515.

సూరంపల్లి నూజివీడు రోడ్డులో ALEAP ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ప్లాట్ నెం:1 నందు 8400 S.Ft 3 స్టేర్స్ బిల్డింగ్ కమర్షియల్ లిఫ్ట్‌తో గోడౌన్స్‌కు & ఇండస్ట్రీస్‌కు అద్దెకు. ✆ 94401 74206.

TOLET for clinic or labs. 2200 sft ground floor, 4 lp & 3 op rooms, lab, pharmacy with parking. Nakkal road, Vja. 63050 82079, 9381148327.

COMMERCIAL SPACE RENT / LEASE
పోరంకి - నిడమానూరు రోడ్
పోరంకి సెంటర్ నుండి 1K.M VRR శిరోమణి అపార్ట్‌మెంట్స్‌లో రోడ్‌ఫేస్ 1st, 2nd, 3rd, 4th & 5th ఫ్లోర్స్‌లలో (2200 SFT per Floor) కమర్షియలల్ స్పేస్ అద్దెకు కలదు.
Contact :
818 592 1111
818 593 1111

Centrally located area of 2000 Sq.Ft in Gannavaram, 100 Mts National Highway, ground floor, besides SBI, suitable for hospitals, showrooms, financial institutions, software, offices, any commercial use. contact:- 9010189888, 8919322073

1) 3060 Sft. G/F Behind Metro for Diagnostic Labs, Medical C&F. 2) 12000 Sft. 1,2,3 Floors MG Road Facing for Schools & Colleges Poranki. ✆ 94411 55799.

కంకిపాడు - గన్నవరం రోడ్‌లో 1000 చ||అ|| (G+1) కమర్షియల్ బిల్డింగ్, బ్యాంక్, ఆఫీసు, క్లాత్‌షాపులకు అద్దెకు కలదు. ✆ 80199 44900.

JOBS

REQUIRE FEMALE Academic Counselors 2 No's in Vijayawada for Nakshatra Abroad Education. Patamata Salary: 18k to 23k. Qual: BE/B.Tech. ✆ 96031 36899.

WANTED
ACCOUNTS MANAGER
A Leading GBS Pvt. Ltd. Company in Kanuru Vijayawada is Seeking an Accounts Manager. Qualifications: CA Inter/ M.Com Minimum 5 Years Experience in Company Operations. Send CV to
gbsplbza@gmail.com

Wanted Telecallers / Counselors for Reputed Overseas Educational Consultancy in Vijayawada. Experience Preferred. ✆ +91 89775 04377

Wanted for Retail Chain in Vijayawada.1) Accountant. Salary Rs.18,000 to 25,000, 2) Experience Accountant. Salary Rs. 22,000 to 30,000. Sonovisionresumes@gmail.com

కావలెను
గుడ్‌విల్ ట్రేడింగ్ కార్పొరేషన్
గొల్లపూడి, విజయవాడ సంస్థ నందు FMCG PRODUCTS అమ్ముటకు అనుభవం కలిగిన
SALES PERSONS-5 Numbers మరియు
అకౌంటింగ్ నాలెడ్జ్ కలిగిన
కంప్యూటర్ ఆపరేటర్స్-2 Numbers కావలెను.
Please Send CV to 73311 77443 Whatsapp only
Email ID goodwillgollapudi@gmail.com
Walk in on 14-10-2024

హోల్‌సేల్ బట్టల షాప్‌లో 3years అనుభవం గల Tally Full Time Accountant (M/F) కావలెను. జీతం: 20 వేలు, వస్త్రలత, షాప్ నెం.157, VJA. ✆ 96764 27321, 79895 21534.

ప్రింటింగ్ ప్రెస్ నందు పనిచేయుటకు పేజీమేకర్, ఫొటోషాప్ తెలిసిన అనుభవంగల DTP ఆపరేటర్స్ కావలెను. ✆ 99128 99828, 94910 71742.

Tally Prime + GST + TDS Practical Courses & Certification by Tally Education P.Ltd. Please Contact: Veda Computers, Vijayawada-4. ✆ 98485 82191.

Wanted Sales Manager, Sales Executive 10 Nos. Backend 6 Nos. For FMCGs CFA/ Distributor, Gokula Enterprises. Salary : Pay +Inc. G:M/F. Interested Candidates. ✆ 84990 09696 / 83330 31177.

Wanted Operators & Super visors, Fitters, Electricians, Mechanics. ITI / Diploma Holders. Cont : BVS Dist. ✆ 91007 74351, 95502 23741.

కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర దస్తావేజు లేఖరి కార్యాలయంలో పనిచేయుటకు అనుభవము గల తెలుగు టైపిస్టు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ఫోన్: 9963790140

విజయవాడలో ప్రముఖ బ్యాంక్ అనుబంధ సంస్థలో పనిచేయుటకు టీంలీడర్స్ మరియు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. సంప్రదించవలసిన నెంబరు. ✆ 90307 44999, 90599 33363.

శ్రీనివాస హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/పురుషులు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. Hyd. లో. ✆ 6301330889, 6300799407.

కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ (M) & లేడీ క్లర్క్స్ కావలెను. Qlf. 10th. ప్రియాంక ఫైనాన్స్, కోదండరామిరెడ్డి వీధి, గవర్నరుపేట, విజయవాడ. ✆ 98488 39877.

మహిళలకు ప్రభుత్వరంగ సంస్థలలో కేరీర్ ఏజెన్సీ ఇంటివద్ద నుండే చేసుకొనవచ్చును. హౌస్‌లోను వెహికల్ లోను సదుపాయాలు 10th పాస్ 18 సం||లు ఉండాలి. 6000/- నెలకు . ✆ 83745 07999.

హరేకృష్ణ హోంకేర్. విజయవాడ నందు వృద్ధులను / పేషంట్స్‌ని / చంటి పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం కలదు. జీతం: 18K. ✆ 96405 28899, 96406 48899.

విజయవాడ మొగల్రాజపురంలో గల స్కూల్ నందు పనిచేయుటకు ఆయా కావలెను. సమయం: ఉ||8.00 గం||ల నుండి సాయంత్రం 6.45 గం||ల వరకు. జీతం: రూ. 14,600/- , సంప్ర: 85230 58441.

మంగళగిరిలోని ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నందు పనిచేయుటకు టాలీ తెలిసిన అకౌంటెంట్ కావలెను. ✆ 98853 99799, 87900 78465.

ప్రముఖ కంపెనీ యొక్క వెహికల్‌తో పాటు తిరుగుతూ మార్కెటింగ్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను. (ఆకర్షణీయమైన జీతం). సంప్ర: ✆ 95534 49541.

పంపుబాయ్స్ / గార్ల్స్ కావలెను. విజయవాడ మహానాడు రోడ్డులోని పెట్రోల్ బంక్ నందు పనిచేయుటకు జీతం :12,500 +ESI. సంప్ర: ✆ 98664 71452.

కంకిపాడు అనుభవం కలిగిన DTP ఆపరేటర్ మరియు తెలుగు చదవటం వ్రాయటం వచ్చిన వారు M/F 30Y||rs లోపు వారు కావలెను. కంకిపాడు పరిసర ప్రాంతం వారికి ప్రాధాన్యత. ✆ 99898 15888.

MARKETING/ SALES

Marketing Manager, Marketing Executives with 2+ Yrs Exp & Proven Track Record for Mahatru Media Solutions, VJA . Call: 80966 27999 to Apply.

DRIVERS

డ్రైవర్లు కావలెను. విజయవాడలో పనిచేయుటకు మంచి అనుభవము కలిగిన కారు డ్రైవర్లు కావలెను. సంప్ర: 91141 12233.

40-50 సంవత్సరముల మధ్య వయస్సుతో అనుభవం గల కారు డ్రైవర్ తాడేపల్లిలో పనిచేయుటకు కావలెను. జీతం:18,500/-. సంప్ర: 98664 71452.

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. విజయవాడ, ఏలూరు రోడ్డు దగ్గర 12 గం|| డ్యూటీ 45 సం||లోపు వయసు ఉండాలి. మగవారు మత్రమే. ✆ 72880 04466



All Banks Loans Approved
● 75 UNITS ● G+7 FLOORS
● EXTENSIVE LANDSCAPING WITH SPRINKLER SYSTEM
● GRAND DESIGNER ENTRY LOUNGE
● CHILDREN'S PLAY AREA
● SHUTTLE COURT
● JOGGING TRACK ALL AROUND THE MULTI STORIED BUILDING
● WATER BODIES
● 100% GENERATO BACK-UP
● WATER SOFTNER SYSTEM
● CCTV SURVEILLANCE
● FOUR LEVEL AC CLUB
● HOUSE WITH LIFT
● AP RERA APPROVED PROJECT.
● OCCUPANCY CERTIFICATE ISSUED
● NO GST
● TOP GATED COMPLEX IN VIJAYAWADA CITY
● FEW FLATS AVAILABLE
● ALL 3BHK FLATS WITH 2 CAR PARKINGS
NON FLOOD EFFECTED CELLAR PARKING
RELIANCE Island Garden
Sriramachandra Nagar, Vijayawada
Enquiry: 70130 45079, 81438 29108

R3 Promoters Developers



Ananda Lahari
Celebrate Retirement Living At Its Best
EDUPUGALLU
Bandar Road, Vijayawada, Andhra Pradesh
ఉద్యోగ విరమణానంతరం ఉత్తేజభరిత జీవితం..
రిటైర్‌మెంట్ లివింగ్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
PROJECT HIGHLIGHTS
- 24X7 సెక్యూరిటీ
- CCTV
- 24X7 ఆరోగ్య భద్రత
- ఇంటర్‌కమ్
- ఆంపిథియేటర్
- వాకింగ్ ట్రాక్స్
- చుట్టు పచ్చని చెట్లు
- స్విమ్మింగ్ పూల్
- ప్రతీ ఫ్లాటుకు అత్యవసర అలారం సిస్టమ్
- కామన్ కిచెన్ & డైనింగ్
- కామన్ ఏరియా మెయిన్‌టెనెన్స్
- యాక్టివిటీ సెంటర్‌తో జిమ్
- అవుట్‌డోర్ జిమ్
- హౌస్ కీపింగ్ సర్వీస్
- మినీ బాంకెట్ హాల్
- కాఫీ షాప్

2 BHK FLATS FOR SALE
Scan for Location



Call : +91 80961 23123, 98854 63376, 98481 05777

మహిష మర్దిని.. మహిత వర్ధిని





మది నిండా జగన్మాత

పరాశక్తికి ప్రణామాంజలి



ఆది దేవతకు అభినయాంజలి




ఈనాడు, డిజిటల్ - అమరావతి, న్యూస్‌టుడే - ఇంద్రకీలాద్రి, చిట్టినగర్, భవానీపురం, కృష్ణలంక

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఆఖరి దశకు చేరాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు శుక్రవారం.. మహిషాసురమర్దినిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సహజ స్వరూపం ఇదే. అష్టభుజాలతో సింహవాహనంపై కూర్చుని దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి.. దేవతలు, రుషులు, మనుషులను కాపాడిన దేవతగా ఆపదలను తొలగించిన అమ్మగా మహిషాసురమర్దిని రూపంలోని దుర్గమ్మను భక్తులు కొలుస్తుంటారు. మహిషాసుర మర్దిని రూపంలోని అమ్మను దర్శించుకుంటే సకలదోషాలు తొలగిపోయి.. ధైర్యం, స్థైర్యం, విజయాలు సిద్ధిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకూ భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నేడు చివరి రోజు దసరా సందర్భంగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.

జలవిహారం రద్దు..

విజయదశమి రోజు వైభవంగా నిర్వహించే తెప్పోత్సవంలో కీలక ఘట్టమైన జలవిహారాన్ని అధికారులు రద్దు చేశారు. కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో హంస వాహనంపై నదీ విహారం సురక్షితం కాదని తేల్చారు. అందుకే.. శుక్రవారం ట్రయల్ రన్‌ను కూడా రద్దు చేశారు. ఎగువ నుంచి దాదాపు 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో జలవిహారాన్ని రద్దు చేశారు. కృష్ణా నదిలో దుర్గాఘాట్ వద్ద హంస వాహనాన్ని నిలకడగా ఉంచి.. పూజలు చేస్తారు. హంస వాహనంపై గంగ, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల త్రిలోక సంచారానికి గుర్తుగా కృష్ణా నదిలో మూడుసార్లు చేసే జల విహారం రద్దు చేశారు. శనివారం సాయంత్రం కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి కనకదుర్గానగర్ మీదుగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కృష్ణా నది వద్దకు తీసుకొస్తారు.



మహిషాసురమర్దినిగా..



విజయవాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ నిర్వహిస్తున్న సీఐ గురుప్రకాష్ దంపతులు



చూసిన కనులదే భాగ్యం



భక్తజన వెల్లువ

నేటి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి

అంబాశాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమాపార్వతీ కాళీహైమవతీ శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ



దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ దశమి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. స్వరూపిణీ మహాత్రిపురసుందరీ, శ్రీ చక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరీదేవి. దేవీ నవ రాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తరువాత జరుపుకొనే విజయదశమి, అపరాజితాదేవి పేరుమీద ఏర్పడిందని పండితులంటారు. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్టదనుజుల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఇలా ఎక్కడా ఆమెకి అపజయమే లేదు కాబట్టి ఆమె అపరాజితా అయ్యింది. ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి విజయా అని కూడా పిలుస్తాం. అత్యంత మహిమోపేతమైన శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవే రాజరాజేశ్వరి. శ్రీ మన్మణిద్వీప శ్రీనగరస్థిత చింతామణి గృహం ఆమె నివాసమట. అక్కడ ఆమె సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని ఉంటుందట. అటువంటి ఆదిపరాశక్తి మహా త్రిపురసుందరి శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవి. పరమ శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరకుగడ) చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ ఈ దసరా మహోత్సవాల్లో మనకి దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీ దేవిని దర్శిస్తే అపజయమే ఉండదు.



కళాంజలి



కృష్ణమ్మకు హారతి



హంస వాహనం చెంత వెలుగులు



అపురూపం అమ్మ దర్శనం



సువాసినీ.. నమస్సుభ్యం



అమ్మ స్మరణ.. దీక్ష విరమణ

నవ నారీ.. శక్తి రూపిణి

గగన వీధిలో శక్తి రూపం



- వేడుకగా శక్తి విజయోత్సవం
- అబ్బురపరిచిన డ్రోన్ షో



సంబరం.. అంబరమే..



కోలాటం ఆడుతున్న భువనేశ్వరి, మంత్రులు సవిత, అనిత



భేతాళ నృత్యాల సందడి



వరద బాధిత సింగ్‌నగర్ మహిళకు పసుపు కుంకుమ అందజేస్తున్న భువనేశ్వరి

భవానీపురం, న్యూస్‌టుడే : చల్లని సాయంత్రం వేళ కృష్ణా నదీ తీరాన.. ఆహ్లాదకరమైన వాతావరణంలో శుక్రవారం శక్తి విజయోత్సవం కార్యక్రమం కనుల పండువగా సాగింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ వేదికగా శక్తి విజయోత్సవం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కనకదుర్గమ్మ జీవిత చరిత్రను తెలిపే నృత్య రూపకం ఆకట్టుకుంది. అమ్మవారి చరిత్రను తెలిపేలా ఆకాశంలో డ్రోన్ షో అబ్బురపరచింది. జానపద, కూచిపూడి, గిరిజన నృత్యాలు ఆహుతులను ఓలలాడించాయి. ఆకాశంలో మిరిమిట్లు గొలిపేలా బాణసంచా కాల్చారు. దీంతో పున్నమి ఘాట్ ప్రాంతం వెలుగులతో నిండిపోయింది. విజయవాడ వరదల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన తొమ్మిది మంది మహిళలను పసుపు, కుంకుమ, చీర, గాజులతో భువనేశ్వరి సత్కరించారు. భువనేశ్వరి, మహిళా మంత్రులకు వివిధ శాఖల మహిళా అధికారులు పసుపు, కుంకుమ ఇచ్చారు.



మహిషాసురమర్దిని నృత్య రూపకం



భళా.. కళాభినయం



పోతురాజుల విన్యాసం



అభయప్రదాయని.. డ్రోన్ షో



భళారే బందరు లడ్డూ



బెల్లం గారెలు



గుంత పొంగనాలు, అలసంద వడలు



వేదికపై ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, మంత్రులు సవిత, అనిత, దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తదితరులు

కోలాటం ఆడిన భువనేశ్వరి, మంత్రులు..

శక్తి విజయోత్సవ వేదికపై భువనేశ్వరి, మంత్రులు అనిత, సవిత, మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులు కోలాటం ఆడారు. దీంతో సభాప్రాంగణం హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆహూతులు చప్పట్లతో ప్రోత్సహించారు. వక్తగా సినీనటి ఝాన్సీ వ్యవహరించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ సృజన, అధికారులు, మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మిరుమిట్లుగొలిపే వెలుగులు, సినీ గీతాలతో ఆహ్లాదంగా గడిపారు.



వేడుకను తిలకిస్తున్న ప్రజలు



అలరించిన గిరిజనుల కళారూపం